Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 18

(Oct. 14, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 18

(Oct. 14, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

10 పేజీలు : 0-1-6 PRAJA SAKTI Regd. No. M. 4486.

సంపాదక వర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీశాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1 | బుధవారం 14-10-42 బెజవాడ | సంచిక 18

భారతీయులకు కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా !

నేడు భారత దేశం మహా ప్రమాద దశలో వుంది. మన దేశ చరిత్రలో యెన్నడూ సంభవించని ఆపద నేడు మనందరినీ యెదుర్కొంటూంది. తూర్పు దిశనుంచీ, పశ్చిమంనుంచీ కూడా ఫాసిస్టు దురాక్రమణదారులు మన దేశం వైపు చేతులుచాచి హుంకరిస్తున్నారు. మనకు తూర్పున సంయుక్త చైనా దేశ ప్రజలు, పశ్చిమంలో అజేయమైన సోవియట్ సైన్యం ఫాసిస్టు హంతకుల్ని చెండాడుతూండడంవల్లనే నేడు మన పవిత్ర భారత భూమి యీ పెను భూతాల చేతులలో పడలేదు. ఇందువల్లనే మన స్త్రీలు వీరి అమానుష చర్యలకు గురి కాకుండా వున్నారు. ఇందువల్లనే మన ఆస్థిపాస్థులు దోపిడీ చేయబడకుండా నిలిచాయి. ఇంతవరకూ యితర దేశ ప్రజల రక్తం ప్రవహిస్తూంటే మనం చూస్తూవచ్చాము. ఇతర దేశాలు యుద్ధం చేయడం చూస్తూవచ్చాము. నేడు మనమే స్వయంగా మన రక్తాన్ని ప్రవహింపజేసి మన దేశాన్ని రక్షించుకొన వలసిన సమయం ఆసన్న మయింది.

అసలు సమస్య

మన యెదుట నున్న అసలు సమస్య ఒక్కటే: ఫాసిస్టు హంతకుల చేతుల్లో పడి చావడమా? లేక జయప్రదంగా వారి నెదుర్కొని జాతీయ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడమా? భారత దేశ ప్రజలకు నేడు సోషలిస్టు సోవియట్ రష్యా, జాతీయ చైనా, బ్రిటిష్ - అమెరికన్ ప్రజలు సహచరులుగా వున్నారు. ప్రపంచ మందలి స్వాతంత్ర్యప్రియు లందరు మన యెడల సానుభూతి కలిగియున్నారు. మనం మన దేశాన్ని రక్షించుకోవడంలో వీరందరితోను చేతులు కలపవలసియుంది. వీరు స్వాతంత్ర్యం కొరకు, ప్రజా స్వామ్యంకొరకు పోరు సల్పుతున్నారు. ఇంతేకాదు; వీరికున్న సాధన సంపత్తినిబట్టి స్వాతంత్ర్య శక్తులు జయించితీరుతాయనీ, ఫాసిజం నాశనం కాకతప్పదనీ, చెప్పవచ్చును. ఇందువల్లనే నేటి మహోపద్రవ పరిస్థితులలో మనకు చక్కని సదవకాశం కూడా వుంది. కాన ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే; మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి. మన ప్రాచీన భారత వీరుల సంతాన మనిపించుకోవాలి. మూడు వేల సంవత్సరాల ప్రాచీన నాగరికతకు మనం సరియైన వారసుల మనిపించుకోవాలి.

దేశంలోవున్న ప్రమాదం

40 కోట్ల భారతీయులు ఒకటై, తమ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఆటంకం కలిగించే దెవరు? ఆత్మగౌరవంగల యేభారతీయుణ్ణయినా అడగండి. చిత్తశుద్ధిగల యేదేశభక్తుణ్ణయినా ప్రశ్నించండి. దేశ రక్షణనిమిత్తం మన సాధన సంపత్తిని వృద్ధికానీయకుండా అంతరాయాలు కల్పిస్తూన్న దెవరు? ఏ పారిశ్రామిక నాయకుణ్ణయినా అడగండి. ఏ కార్మికునైనా, ఏ రైతునైనా ప్రశ్నించండి. బ్రిటిష్ ప్రభుత్వంవైపే వీరంతరూ తమ వేలిని చూపుతారు. అధికారాన్ని ప్రజల హస్తగతంచేయడానికి బ్రిటిషుప్రభుత్వంనిరాకరిస్తోంది. జాతీయప్రభుత్వమే దేశీయులందరిలోను, దేశభక్తిని రేకెత్తించి, మన దేశరక్షణకూ, దేశ స్వాతంత్ర్యానికీ,కార్యోన్ముఖులుగాచేయగలదు. విదేశీ ప్రభుత్వ మెన్నటికీ యీ పని చేయలేదు. కాని బ్రిటిషసామ్రాజ్య పరిపాలకులు భారతదేశాన్ని భారతీయులకు స్వాధీనంచెయ్యకుండా, తమ వలసదేశంగానే ఉంచుకోవాలని చూస్తున్నారు. ప్రపంచంయొక్క స్వతంత్ర ప్రజలతో చేయిచేయి కలిపి, మనదేశంకూడా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడం వారి కిష్టంలేదు.

జాతీయప్రతిష్టంభన.

ఈ పంథావల్ల పరిస్థితులు విషమించాయి. ఫాసిస్టు ఉపద్రవం అంతకంతకు మనదేశాన్ని సమీపించుతుంటే, మన జాతీయోద్యమంలో నిరాశ వ్యాపించిపోయింది. మన ప్రధాన రాజకీయ సంస్థఅయిన జాతీయ కాంగ్రెసు అధికారాన్ని స్వాధీనం చేయవలసిందని ప్రజలందరి జాతీయవాంఛను ప్రకటిస్తే, సామ్రాజ్యవాదులు ప్రజావాంఛను నెరవేర్చడానికి బదులు జాతీయకాంగ్రెసు పక్కలో పోటు పొడిచారు. కాంగ్రెసునాయకుల్ని ఎరస్టుచేసి, సంస్థను అక్రమసంస్థఅని నిషేధించారు. ఈవిధంగా సామ్రాజ్యవాదులు దేశాన్ని రచ్చకుదించి, జాతీయప్రతిష్ఠంభనను పూర్వంకంటె అనేక వందల రెట్లు యెక్కువచేశారు. మన జాతీయోద్యమం యితర మిత్రరాజ్యాల ప్రజలతో చేయిచేయి కలిపి, సగర్వంగా ఉచితస్థానమలంకరించడానికి బదులు రహస్యంగా పని చేయవలసిన పరిస్థితులేర్పడ్డాయి. ఫాసిస్టు దుండగీడుల్ని యెదుర్కొనేందుకు జాతీయ నాయకులు ప్రజల ఉత్సాహాన్ని రేకెత్తించడానికి బదులు, సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానం మన నైతికశక్తిని (Morale) నాశనం చేస్తోంది. బ్రిటిష్ ప్రతికూల క్రోధావేశం జపాన్ అంటే బుజాలెగురవేసే స్థితికిమనల్ని తీసుకొచ్చింది. నిష్కల్మషమైన దేశభక్తి స్థానంలో నీచమైన ఫాసిస్టు అనుకూలభావాలు ప్రవేశిస్తున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల విధానంవల్ల బర్మా ఏదారిని నడచిందో ఇండియాకూడా ఆదారినే నడుస్తోంది. ఈ విధంగానేడు బయటి ఉపద్రవం, దేశంలో ఉపద్రవం, ఒక దానితో ఒకటి కలసివున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లోనుంచి ఫాసిస్టురాక్షసుల యినుపసంకెళ్ళలో నేడు మనదేశం పడిపోయేలాగుంది.

ఈ ఆపదనుంచి దేశాన్ని రక్షించి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలంటే, ప్రతి జాతీయ సంస్థ, దేశభక్తి గల ప్రతి పార్టీ, ఇందుకు మార్గాన్ని వెతకవలసి యుంది.

నిరాశతో కూడిన దేశభక్తి

భారత దేశ ప్రజలు తమ్మతాము రక్షించుకొనే నిమిత్తం అధికారాన్నీయకుండా నిరాకరించడమంటే అర్థం; నిరాశా పూరితమైన దేశభక్తులలో క్రోధాగ్నిని రగుల్కొల్పడ మన్నమాట. జాతీయ నాయకుల్ని అరెస్టు చేయడం అంటే అర్థం సామ్రాజ్యవాదులొక రాజకీయ నేరం చేశారన్నమాట. ప్రజలలో దేశభక్తి పూరితమైన ఒక మహా ప్రవాహాన్ని విడిచారన్నమాట. న్యాయమైన ప్రబల క్రోధాన్ని పోలీసు - మిలిటరీల సహాయంతో అణచివేసే ప్రయత్నం చేస్తే దేశభక్తి గల ప్రజలు గుడ్డిగా ప్రతీకార చర్యలకు దిగుతారు. ఈ విధంగా భారతీయుల స్వాతంత్ర్య కాంక్షకు విధ్వంస క్రియల రూపం వచ్చింది.

ఐక్యమవండి! జయించండి!!

సామ్రాజ్య వాదుల పన్నాగాన్ని భగ్నం చేయాలి

భారత కమ్యూనిష్టు పార్టీ ఈ 15 సంవత్సరాలనుంచీ భారత దేశ స్వాతంత్ర్య సంపాదనకు తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సకాలంలో మనమంతా నిద్ర మేల్కొనకపోతే సామ్రాజ్య నిరంకుశాధికారులు మనల్ని బర్మా వెళ్ళిన మార్గాన్నే తీసుకెళతారని మొట్టమొదట దేశీయు లందరినీ హెచ్చరించినది మేమే. ఈ ప్రమాదం నేడు మనపై ముంచుకు వచ్చింది. అయితే యెలాగు మనం బయట పడటం? సామ్రాజ్యవాద పరిపాలకులు మన దేశానికి చిచ్చు ముట్టించారు. ఆచిచ్చులో మనం ఆజ్యం పోయడమా లేక దాన్ని ఆర్పివేయడమా? ఈ ప్రశ్నను మేము ఆలోచించగల ప్రతి దేశ భక్తుణ్ణీ అడుగుతున్నాం. నేటి మన సమస్య యిదొక్కటే. మరొకసమస్య లేనేలేదు.

మనం సామ్రాజ్యవాదుల పన్నాగాన్ని భగ్నం చేసితీరాలి. భగ్నం చేయగలం కూడా. అంతేగాని మనమే ఆ పన్నాగములో పడకూడదు.

జాతీయ రక్షణ నేడు ప్రజల చేతుల్లో లేని మాట వాస్తవమే. అయితే విధ్వంస క్రియల ద్వారా మనం రక్షణ సాధనాలను నాశనం చేయడం న్యాయమేనా? ఆమార్గ మవలంబిస్తే ఫాసిస్టు దురాక్రమణదారులకు గేటు తెరచిన వారమవడం లేదా? దానివల్ల జాతీయ ప్రభుత్వం సంపాదించ గలుగుతున్నామా?

మన జాతీయ నాయకులు, వేలకొలది దేశభక్తులు, అరెస్టు చేయబడిన మాట వాస్తవమే. ఈ నిర్బంధ విధానంవల్ల మనందరిలోనూ సహించరాని క్రోధం వ్యాపించడం న్యాయమే. అయితే దాన్ని మనం అరాజక చర్యలద్వారా ప్రదర్శించడం దేశానికే ముప్పు వాటిల్లడం లేదా? అట్టి పనులవల్ల పోలీసు పరిపాలన నిర్మూలించబడకపోగా యెక్కువవుతుంది. వ్యక్తిగత హింసాచర్యలకు దిగడంవల్లగాని, ప్రభుత్వకార్యాలయాకు నిప్పంటించడంవల్లగాని పోలీసులే ప్రజలపై అత్యాచారాలు చేస్తారు. ఇందువల్ల దేశ మంతటిలోను నిరుత్సాహం, నైతిక పతనం (Demoralisation). చెలరేగుతాయి. అప్పుడు నిస్సహాయులైన ప్రజలు జపాన్ కిరాతకులవైపు స్వరాజ్య మిస్తారని అర్రులు చాచి కూర్చుంటారు!

గుడ్డిగా ప్రతీకార చర్యలు చేయడం దేశభక్తి కాదు. భారత దేశ భక్తులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏమంటే నిరాశ దుర్బలత్వానికి చిహ్నం: యుక్తాయుక్త విచక్షణ బలానికి చిహ్నం. ఈ యథార్థాన్ని మీరు గుర్తించ వలసిందని కోరుతున్నాం.

ఇవి ఫలించవు

విధ్వంసక్రియలు, అరాజక చర్యలు ఫలించవు. ఈ ఉద్యమంవల్ల ప్రయోజన ముండదు. మన రక్షణ కేంద్రాల నాశనం స్వరాజ్యానికి సులభ మార్గమెలాకాదో, కొందరు దేశభక్తులు క్రోధావేశంలో గ్రహించలేక పోవచ్చు. కాని, అందరు దేశభక్తులూ యీ విధంగా యెందుకు గుడ్డివారై యుంటారు? అట్టి ఉద్యమందేశభక్తులందరినీ ఐక్యపరచలేదు. పైగానేడు మన దేశంలోవున్న జాతీయోద్యమపు ఐక్యతనువిచ్ఛిన్నం చేసి తీరుతుంది. ఈ ఉద్యమాన్ని కాంగ్రెసువాదు లందరు అయినా ఏకగ్రీవంగా ఆమోదించడం (మిగతా 10 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

14-10-42 బుధవారం

అధికార దుర్వినియోగం.

డిఫెన్సు ఆఫ్ ఇండియాచట్టం విస్తారమైనది. దిన దినం దానికి కొత్త క్రొత్త రూల్సు చేర్చబడుతున్నాయి. వీనిక్రింద స్థానిక ప్రభుత్వాధికారులకు సర్వాధికారాలు వున్నాయి. ముఖ్యంగా పోలీసు ఉద్యోగులు ఒక పౌరుని అనుమానంచేతగాని, ముందెపుడో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపంలో పాల్గొంటాడనే వూహామాత్రం చేతగాని అరెస్టుచేసి, డిటెయిన్ చేయవచ్చును. పోలీసు అధికారులు డిఫెన్సు శాసనంక్రింద తమహస్తగతమయిన అధికారాలను అనేక విధాల దుర్వినియోగ పరుస్తున్నారు.

ఉదాహరణకు నరసరావుపేటలో కామ్రేడ్ శ్రీ గిరిరాజు సత్యనారాయణ, బి. సుబ్బారావుగార్లను భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పత్రికలలో ప్రకటించిన స్టేటుమెంటు ప్రతులను కల్గివున్నంతమాత్రాన అరెస్టుజేసి 20 రోజులుపైగా సబ్ జైలులో వుంచారు. అఖరుకు ఎట్టి నేరారోపణా చేయలేకపోవుటచే మేజిస్ట్రేటు యీ కామ్రేడ్స్‌ను విడుదలచేశాడు. ఇద్దరు పౌరులను ఎట్టి శాసనాతిక్రమణ లేక పోయినప్పటికీ అనవసరంగా అరెస్టుచేసి 20 రోజులుపైగా జైలులోవుంచుట అధికార దుర్వినియోగం కాకపోతే మరేమిటి!

కర్నూలుజిల్లా గిద్దలూరులో ఫాసిస్టువ్యతిరేక ప్రచారంజేస్తున్న కామ్రేడ్స్ అరెస్టు చేయబడ్డారు. విచారణజరిపిన మేజిస్ట్రేటు తక్కిన ప్రచారంలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోయినప్పటికీ, "కాంగ్రెసునాయకులను విడుదలచేయండి. జాతీయప్రభుత్వం నిర్మించండి" అని కోరుతూ నినాదాలివ్వడం నేరమని 6 నెలలు శిక్ష విధించాడు. ఇంతకంటే న్యాయవిరుద్ధం వుండబోదు. అరెస్టుచేయబడినవారిని విడుదల చేయమని కోరడానికి, తనదేశ ప్రభుత్వం ఫలానావిధంగా వుండాలని కోరడానికి ప్రతి పౌరునికి హక్కువుంది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నితేను, శాసనాలను ధిక్కరించినపుడే ప్రస్తుత శాసనం ప్రకారం పౌరుడు నేరస్థుడవుతాడు. ఈ కేసులో క్రమబద్ధంగా దేశరక్షణ జయప్రదంగా జరగడానికి అవసరమైనవని తామనుకొంటున్న నినాదాలను యిచ్చినందులకు ముద్దాయిలు శిక్షింపబడ్డారు. ఇది శాసనానికి అపార్థంచెప్పుటఅని మా అభిప్రాయం. అందుచే యీ కామ్రేడ్సు పైకోర్టులకు అప్పీలుచేసి న్యాయాన్ని పొందగలరని సలహాయిస్తున్నాము.

పోలీసు ఉద్యోగుల అధికార దుర్వినియోగాన్ని గురించి మాకింకా అనేక రిపోర్టులు వస్తున్నాయి. నెల్లూరులో కాంగ్రెసు నాయకులను విడుదల చేయాలని, జాతీయ ప్రభుత్వాన్ని యేర్పరచాలనీ, రాజ ప్రతినిధిని కోరుతూ సంతకాలు చేసిన విజ్ఞప్తిని కల్గి వున్నందులకే కామ్రేడ్స్ అరెస్టు చేయబడ్డారని మాకు తెలియవచ్చింది. కృష్ణాజిల్లా దివి తాలూకా శ్రీకాకుళం గ్రామంలో పై విజ్ఞప్తిలో సంతకాలు చేసిన ప్రజలను పిలిపించి సర్కిల్ యిన్‌స్పెక్టరు లాఠీచార్జీ చేసాడు. సంతకాలు చేయించిన వారిని అరెస్టు చేసాడు. ఇతరులను కేసులలో యిరుకించుతానని బెదిరించి డబ్బు గుంజాడు. ఏ అధికారం క్రింద ఆ వుద్యోగి అలాజేసాడో మాకు తెలియదు. తనంతట తానే గ్రామస్థులపై సాముదాయక జరిమానా వేసి వసూలు చేయడానికి అతడికి అధికారం లేదు. రాజ ప్రతినిధికి విజ్ఞప్తులు చేయడాన్ని నిషేధించే శాసనమేమీ లేదు.

గుడివాడ తాలూకాలో జొన్నపాడు గ్రామంలో కామ్రేడ్ వంగపాటి రంగారెడ్డిని గుడివాడ సర్కిల్ యిన్‌స్పెక్టరు పిలిపించి అనవసరంగా బూతులు తిట్టి, కొట్టారు. ఇల్లు సోదాచేసి, నిషేధించబడిన వేవీ దొరకకపోయినా స్టేషనుకు తీసుకపోయి ఆ కామ్రేడును మరల తిట్టి, లెంపకాయలు కొట్టి రెండు గంటలు వుంచి వదలివేశాడు. సర్కిల్ యిన్‌స్పెక్టరుకు ప్రస్తుతమున్న డిఫెన్సు ఆఫ్ ఆక్టు సైతం యిట్టి అధికారాలను యివ్వలేదు. ఏ ప్రభుత్వ శాసనం యిట్టి దౌర్జన్యం చెయ్యడానికి పోలీసు ఉద్యోగులకు సర్వ ముక్తార్‌నామా యివ్వుటలేదు. ఏ నాగరిక ప్రభుత్వం యిట్టి అకార్యాలను సహించదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అధికారం దుర్వినియోగ పరుస్తూ ప్రవర్తించిన ఆయా ఉద్యోగులపై చర్య తీసుకోవాలని కోరుతున్నాము.

యుద్ధానికి ప్రజల సహకారాన్ని సంపాదించడానికి మార్గం నిర్బంధ విధానం అమలు జరుపడం కాదని కమ్యూనిష్టులం ప్రభుత్వాన్ని పదేపదే హెచ్చరించుతున్నాము. నిర్బంధ శాసనాలను అమలు జరుపడంలో పోలీసు అధికారుల చర్యలు మితిమీరిపోతున్నాయి. అమాయకులు నిర్దోషులు అనేకమంది పోలీసు దౌర్జన్యాలకు గురిఅవుతున్నారు. మా కార్యాలయానికి ఆంధ్రదేశం నుంచి చేరిన అనేక రిపోర్టులలో కొన్నిమాత్రం పైన ఉదాహరణగా యిచ్చాము. పోలీసుఅధికారులు ఏవిధంగా శాసనాలను దుర్వినియోగ పరుస్తున్నారో తెలుపడానికి ఆవిచాలు. ఇలాంటి చర్యలను ఏ నాగరిక దేశ ప్రభుత్వం సహించ కూడదు. అందుచే ప్రభుత్వం వెంటనే ఇట్టి చర్యలు జరుపుతున్న ఉద్యోగులపై చర్యగైకొని ప్రజల మనస్సులలో నెలకొన్నక్రోధాన్ని అవిశ్వాసాన్ని తొలగించాలి. దేశసరిహద్దున ఫాసిస్టు శత్రువులు వేచియున్న సమయంలో ప్రజలపై పైవిధంగా దౌర్జన్యం జరపడం, వారిలో నిరుత్సాహం కల్గించుతుంది. శత్రువును ప్రతిఘటించాలనే, మాతృదేశాన్ని రక్షించుకోవాలనే ఉద్వేగాన్ని అణచివేస్తుంది. ప్రపంచ ప్రజా యుద్ధాన్ని జయించడానికి, మిత్ర రాజ్యాలకు భారత ప్రజల సహకారాన్ని పొందటానికి అధికారం దుర్వినియోగం చేస్తున్న ఉద్యోగులపై చర్య తీసుకోవాలని మరల ఒకసారి ప్రభుత్వాన్ని హెచ్చరించు తున్నాం.

బోల్షివిక్ పోటీ!

కామ్రేడ్స్,

ఈనెల మొదటి వారంలో జిల్లాల పార్టీ ప్రతినిధులు బెజవాడలో సమావేశమై సెంట్రల్ కమిటీ సమావేశ నిర్ణయాలను చర్చించారు. సెంట్రల్ కమిటీ నవంబరు విప్లవ దినోత్సవంనాటికి, లెనిన్ దినోత్సవంనాటికి నెరవేర్చ వలసిందని యిచ్చిన కార్యక్రమాన్ని వివిధ జిల్లాలమధ్య విభజించుకొన్నారు. జిల్లాల కామ్రేడ్స్ యీ విధంగా భారాన్ని పంచుకోవంలో బోల్షివిక్ కాంపిటీషన్ కనపరిచారు. లెనిన్ దినోత్సవం నాటికి నెరవేర్చవలసిన కార్యక్రమాన్ని నిర్ణయించడంలో ప్రతివారు తమ జిల్లాకు యెర్రజెండా బహుమతిని సంపాదించడానికి ఉత్సాహం చూపారు. ఈ క్రింది టేబిల్‌లో ప్రజాశక్తి పత్రిక, పీపుల్సు వార్ పత్రికల అమ్మకం మొత్తం యెంతవరకు వృద్ధిచేయవలెనో తెలుపు సంఖ్యలు యివ్వబడ్డాయి. ఇవి జిల్లా పార్టీల నాయకులచే ఉత్సాహంగా పనిచేసి తాము పూర్తి చేయగలమని అంగీకరింపబడినవే.

కామ్రేడ్స్! కృత నిశ్చయంతో పనిచేసి మీ కోటాలను పూర్తి చేయగలరని, చేస్తారని ఆశించుతున్నాము.

బోల్షివిక్ అభివందనాలతో,
రాష్ట్ర కమిటీ.

జిల్లాలు	ప్రజాశక్తి			పీపుల్సు వార్	
	ఇపుడున్న మొత్తం సంఖ్య	నవంబరు దేనాటికి	లెనిన్ దినోత్సవము నాటికి	నవంబరు దేనాటికి	లెనిన్ దినోత్సవము నాటికి
విశాఖపట్టణం	86	200	300	100	150
తూర్పు గోదావరి	239	300	500	100	150
పశ్చిమ గోదావరి	336	500	1000	75	100
కృష్ణా జిల్లా	1427	1750	2500	300	450
గుంటూరు	644	850	1250	300	500
నెల్లూరు	394	500	1000	150	250
చిత్తూరు	50	100	300	40	75
కడప	33	100	200	20	50
కర్నూల్	118	150	250	20	50
అనంతపూర్	27	100	200	40	75
రైల్వే కామ్రేడ్స్	....	100	200	20	50
ఇతర చోట్ల	640	....			
	4004	4750	7700	1165	1900

ఈ పై సంఖ్యలు, చందాదార్లు విడి కాపీల అమ్మకం కలిపి ఈయబడినాయి. పీపుల్సు వార్ యిప్పటికి ఆంధ్ర దేశంలో 750 మాత్రమే అమ్మబడుతున్నాయి. (చందాదార్లతో సహా). జిల్లాల వివరాలు తెలియవు.

సాగిపో!

ప్రపంచ శాంతి నిల్పలే!
జపాను క్రూరు గూల్చ పో!
స్వతంత్ర భూమిగెల్వలే!
మరణమైన - బ్రతుకైన -
సాగిపో! - సాగిపో!
విజయ శంఖమెత్తుమోయి!
ప్రజా పతాక నిల్పవోయి!
అజేయ శక్తి చూపవోయి!
వెనకచూడ - కదుగువేసి
సాగిపో! - సాగిపో!
రక్తపు వరదలు పారిన -
హృదయము చీల్చుకు పోయిన -
అగ్ని తరంగము లీదుచు -
టకటకనడువుము - వికవికలగుదుర
సాగిపో! - సాగిపో!
ఫాసిస్టు కోట, ఎదురైననేమి?
సామ్రాజ్యవాదు లదిరింపనేమి?
కోటాను కోట్ల ప్రజల శక్తిగలదు-
అదురేల, బెదురేల - అణచగ తొణగక
సాగిపో! - సాగిపో!
జై స్వతంత్ర భారతికి!
జై ప్రపంచ కార్మికులకు
జై ప్రజా విజయ శక్తికి!
జైయని నడువుము - జయిజై జయజై
సాగిపో! - సాగిపో!

—కామ్రేడ్ నార్ల చిరంజీవి

అమెరీకి సరియైన జవాబేది?

కామ్రేడ్
కంభంపాటి సత్యనారాయణ

ప్రపంచములో యెన్నిమార్పులు వచ్చినా, ఇండియా యెడల బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వైఖరి మాత్రం ఏమీ మారడంలేదు. మొన్న 8 వ తేదీని పార్లమెంటులో ఇండియాను గురించి మరొకచర్చ జరిగింది. వివిధరాష్ట్రాల ఎడ్వైజరీ పరిపాలనను ఇంకోసంవత్సరం వరకు పొడిగించడానికి అమెరీ ఇండియా అంఫ్ బర్మాబిల్లును ప్రతిపాదించాడు. నెలరోజుల క్రితం తాను, చర్చిల్ కలిసి పాడిన పాతపాటనే అమెరీ యిప్పుడు తిరిగి పాడాడు. కాంగ్రెసుకూ, బ్రిటిష్ ప్రభుత్వానికీ, మధ్యగల భేదానికి కారణం పద్ధతులలోనేగాని ఆదర్శంలో కాదట! భారతదేశపరిపాలన భారతీయుల చేతులలోనే ఉండాలనీ, విదేశీయుల పెత్తనం పనికిరాదనీ, నేడు అన్నిపార్టీలు ఐక్యకంఠంతో ఘోషిస్తూన్నట్లు అమెరీ అంగీకరించాడు. అంగీకరించడమేకాదు. ఈ వాంఛకు తాను హృదయపూర్వకంగా సానుభూతినికూడా ప్రకటిస్తున్నాడు. నిజంగా యీ సానుభూతి హృదయపూర్వకమైనదే అయితే, ఈ అన్నిపార్టీలు నేడు సూచించుతూన్న పరిష్కారమార్గాన్ని అమెరీ యెందు కంగీకరించగూడదు? భారతీయులు కోరేది ఎప్పుడో యుద్ధానంతరం స్వాతంత్ర్యం కాదు, జాతీయ ప్రభుత్వానికి అంగీకరించి, దానికి తక్షణమే అధికారాన్ని స్వాధీనం చేయవలసిందనీ, అప్పుడే భారతీయులు జయప్రదంగా ఫాసిజాన్ని యెదుర్కొంటారనీ, నేడు దేశంలో అన్నిపార్టీలు కోరుతున్నాయి. ఈ యథార్థాన్ని అమెరీ కప్పిపుచ్చి బ్రిటిష్‌ప్రజల కళ్ళల్లో దుమ్ముకొట్టడానికి మాయకబుర్లు దొంగసానుభూతులు, చెపుతున్నాడు. ఎవరు ఆజ్ఞాపించినా తాము ఇండియాను విడిచిపెట్టి వెళ్ళదలచుకోలేదట! కాని అట్టి కోరిక యేపార్టీకూడా ఇంతవరకు కోరలేదే! బ్రిటిష్‌సైన్యం ఇండియాను విడిచి వెళ్ళిపోతే ఇండియాకుమాత్రమే గాక మిత్రరాజ్యాల ప్రజలందరికీ కూడా అపకారం చేయడమేనని గాంధిజీకూడా అంగీకరించియున్నాడే! ప్రపంచప్రజల్ని మోసగించడానికి యిలాటి అబద్ధాలే సామ్రాజ్యవాదులకు నేడు ఆయుధాలు.

క్రిప్సు సూచనలు

ముస్లిం ప్రజలు, నిమ్నజాతులవారు, సంస్థానాధీశులు, హిందువులు, పరస్పర విరుద్ధమైన ఆశయాలను కలిగియున్నారనీ, వీరందరిమధ్య సుహృద్భావం, ఐకమత్యం, కుదర్చడానికే క్రిప్సు ఇండియాకు వచ్చాడనీ, క్రిప్సు సూచనలకంటె మంచి సూచనలు యెవరిచేత చేయబడలేదనీ, అమెరీ బుజాలెగురవేశాడు. కాని యే రాజకీయపార్టీ వాటిని ఆమోదించలేదను సత్యాన్ని అతడు మరుగుపరిచాడు. క్రిప్సుసూచనలకంటె మంచి సూచనలు దేశంలో నేడు అన్నిపార్టీలవారు చేస్తున్నారు. అమెరీ ఎందుకు వాటిని నిరాకరించాలి?

ఇంతేగాక, గాంధీజీని, కాంగ్రెసుసంస్థను, అమెరీ దుమ్మెత్తిపోశాడు. దేశంలో దౌర్జన్యాలు జరుగుతూన్నంతకాలం, లేదా కాంగ్రెసునాయకులు తమ కార్యక్రమాన్ని వదలుకొని ప్రభుత్వంతోను, యితరపార్టీలతోను, రాజీకి వస్తామని సంసిద్ధతను తెలియపరచేవరకు, వారితో ప్రభుత్వం సంభాషించడంగాని, యితరులు సంభాషించడాని కనుమతించడంగాని, జరుగదని ఇండియా కార్యదర్శి చెప్పాడు. కాని రాజీకి రావడం, సంభాషణలు సాగించడం, అందరిచేత నిరాకరించబడిన క్రిప్సుసూచన లంగీకరించితేనే! వర్కింగ్ కమిటీ తరపున ప్రభుత్వంతో గాంధిజీ సంప్రతింపులు జరుపడానికి సిద్ధంగా వున్నప్పుడేకాదా గాంధిజీని, వర్కింగ్‌కమిటీ సభ్యుల్ని, ఎరస్టుచేసింది? ఇండియా రాజ్యాంగాన్ని భగ్నం చేయడానికే కాంగ్రెసునాయకులు మంత్రిపదవుల కంగీకరించారని అమెరీ చెప్పినప్పుడు దేవీస్ అను లేబరుసభ్యుడు అట్టివారి పరిపాలనను యెందుకు కొనియాడారని ప్రశ్నించాడు. దీనికి సూటియైన జవాబుచెప్పక అమెరీ తప్పించుకున్నాడు.

క్రిప్సురాయబారం విఫలమవడానికి కారణం కాంగ్రెసేననీ, రాయబారాన్ని భగ్నం చేయడానికే మొదటినుంచీ కాంగ్రెసు ప్రయత్నించిందనీ, అమెరీ బొంకినప్పుడు హేడెన్ గెస్టు, సిల్వర్‌మన్, మొదలైన లేబర్‌పార్టీ సభ్యులులేచి, అయితే క్రిప్సు ఎందుకు సంప్రతింపుల్ని కొనియాడాడని ప్రశ్నించారు. వెంటనే ఒక కన్సర్వేటివ్‌పార్టీ సభ్యుడు అమెరీ సహాయానికివచ్చి, అతన్ని కాపాడాడు.

నేడు దేశంలో జరిగే అరాజకానికి పూర్తిగా గాంధీ, కాంగ్రెసు నాయకులే బాధ్యులని వారిని మరొకసారి అమెరీ నిందించాడు. వారిని విడుదల చేయడమంటే అర్థం, మిత్ర రాజ్యాల ప్రజలకు ద్రోహంచేయడమేనని పొగరుగా విర్రవీగాడు. యూరప్‌లో రెండవరంగం ప్రారంభించక, ఇండియాలో కాంగ్రెసు వాదుల్ని విడిచిపెట్టక, సామ్రాజ్యవాదులు మిత్రరాజ్యాల ప్రజలకు యెలా ద్రోహం చేస్తున్నారో త్వరలోనే ప్రపంచం గ్రహించకపోదు.

అమెరీ ఈసారి జిన్నాను, ముస్లింలీగును, విపరీతంగా స్తుతించి, తాను సంతృప్తి పొందాడు. ప్రస్తుత పరిస్థితులలో జాతీయైక్యత కుదరదని జోస్యం చెప్పాడు. నేటి ప్రతిష్టంభన భారతీయులకు, బ్రిటిష్ ప్రభుత్వానికీ, మధ్య కానే కాదనీ, అది భారతీయులలో భారతీయులకేననీ, ఈ ప్రతిష్టంభనవున్నప్పటికి భారతీయులు యుద్ధ ప్రయత్నానికి విరివిగా సహాయపడుతున్నారనీ, చెప్పి, అమెరీ ప్రపంచ ప్రజల్ని వంచింప జూశాడు.

మన రాజకీయాలు

అమెరీ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ లేబర్‌పార్టీ సభ్యులు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తీర్మానాన్ని, నిరాకరిస్తూ 17 గురు సభ్యులూ, ఆమోదిస్తూ 306 గురు, వోటు చేశారు.

ఒక ఫార్సు

ఈ చర్చ యావత్తూ ఒక ఫార్సు అని చెప్పవచ్చు. ఎందువల్లనంటే, లేబర్ పార్టీ సభ్యులడిగిన ప్రశ్నలకు అమెరీ సూటిగా సరియైన సమాధానాలివ్వలేక పోయాడు. రెండో విషయం, వ్యతిరేకంగా వోటుచేసిన 17 గురు కాక, "యింకా చాలమంది లేబర్ సభ్యులు" తటస్థంగా వున్నారని రూటర్ విలేఖరి తెలియజేస్తున్నాడు. మూడోవిషయం, అనుకూలంగా వోటు చేసిన 306 గురిదీ బ్రిటిష్ ప్రజాభిప్రాయం కాదు. ఎందువల్లనంటే, 'డెయిలీ టెలిగ్రాఫ్', 'యార్క్‌షైర్ పోస్టు' వంటి డైహార్డు పత్రికలు తప్ప 'న్యూస్‌క్రానికల్', 'లండన్‌టైమ్స్', 'డెయిలీహెరాల్డు' మొదలైన పత్రికలు అమెరీ ఉపన్యాసాన్ని తీవ్రంగా విమర్శించాయి. భారత ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే సంప్రతింపులు జరపాలని హెచ్చరించాయి.

ఇండియా సమస్యపై విదేశాలలో

ఇండియా చర్చకు 2 రోజులు ముందు "టైమ్సు" వంటి మితవాద పత్రిక సహితం ఈ క్రిందివిధంగా వ్రాసింది: "రాబోయే చర్చలో మూడు సూత్రాలు ప్రాధాన్యత వహిస్తాయి. మొదటిది, దేశంలో శాంతిని కాపాడటం ఇండియా ప్రభుత్వపు ప్రధానకర్తవ్యం. రెండవది ఇండియా ప్రభుత్వం భారతీయుల ఆమోదంపైన, సుహృద్భావంపైన, ఆధారపడియుండాలి. ఇది బ్రిటన్ యొక్క కర్తవ్యమే గాక, అత్యవసరమై యుంది. ఎందువల్లనంటే, ఇండియా తన శ్రేయస్సుకొరకు, తద్వారా మిత్రరాజ్యాలన్నింటి శ్రేయస్సుకొరకు, పూర్తిగా తన ధర్మాన్ని నెరవేర్చవలసి యుంది. మూడవది బ్రిటన్ చేతుల్లో అధికారం ఉన్నంతవరకు, రాజకీయంగా ముందంజ వేసితీరాలి....మిత్రరాజ్యాల భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తుపై ఆధారపడి యుంది." ఇంతేగాక అమెరికా రాయబారి వెండెల్ విల్కి ఇండియాకు రాజాలకపోవడం, భారతదేశ సమస్యను పరిష్కరింపజాలకపోవడం, విచారకరమని "టైమ్సు"వ్రాసింది. "టైమ్సు" "మాంచెస్టర్ గార్డియన్" పత్రికలు డిఫెన్సు తప్ప ప్రభుత్వశాఖలన్నింటినీ భారతీయులకు వశం చేయాలని సూచించాయి.

బ్రిటన్‌లోనే గాక, అమెరికాలో కూడ బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేకాభిప్రాయం విరివిగా వ్యాపిస్తోంది. అమెరికా రాయబారి విల్కి వలసరాజ్యాల పరిపాలనను గురించి యిలా చెప్పాడు. "మనం వారికి దుర్భేద్యమైన గ్యారంటీలిచ్చి, వాటిని అమలుజరిపించడానికి మిత్రరాజ్యాలు కలిసి కృషి చెయ్యాలి. విజయం సాధించేవరకు వీటిమాట యెత్తకూడదని కొందరంటారు. కాని, యిది జరిగితేగాని విజయం లభించదు." ఇంతేగాక, 100 కోట్లమంది ఆసియాండవాసుల స్వాతంత్ర్యం కొరకు అమెరికా పనిచేస్తుందని వారికి నమ్మకం కలిగించాలన్నాడు విల్కి. ఇతని అభిప్రాయాలు అమెరికన్ అధ్యక్షుని అభిప్రాయాలే నని "న్యూయార్కుటైమ్సు" పత్రిక వ్రాసింది. ఇండియా పరిపాలనకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో కొందరు విషబీజాలు చల్లుతున్నారనీ, ఇప్పుడు వీరు అమెరికాలో తీవ్రప్రచారం సాగిస్తున్నారనీ, "డెయిలీమెయిల్" పత్రిక విలపిస్తోంది. వివిధ రాజకీయాభిప్రాయాలుగల 57 గురు సుప్రసిద్ధ అమెరికన్ పౌరులు "న్యూయార్క్‌టైమ్సు" పత్రికలో "ఇండియావిషయమై జోక్యంచేసుకోవడానికి తరుణమిదే" అను శీర్షికతో ఒకవిజ్ఞప్తి గావించారు. 'ఇకానమిస్టు' అనే లండన్ పత్రిక యిలా వ్రాసింది: "ఈ విషయం (ఇండియాసమస్య) లో బ్రిటిష్ అభిప్రాయాన్ని నిజంగా తెలుసుకోవడానికి అమెరికాలో చాలామంది కిష్టంలేదు." ఈ ఒక్క వాక్యాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వాభిప్రాయమెంత పాడుగావుందో గ్రహించవచ్చు.

అమెరికాలో చైనాప్రభుత్వ రాయబారి, విశ్వభారతి విద్యాలయంలో ఒక సుప్రసిద్ధ చైనా ప్రొఫెసర్ భారతదేశ సమస్యను తక్షణమే పరిష్కరించడ మవసరమని తెలియజేశారు.

పత్రికాసంపాదకుల మహాసభ

ఇటు ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వవిధానాన్ని ఖండించని సంస్థ లేదు. దేశంలోవున్న జాతీయ పత్రికలన్నీ అమెరీ ఉపన్యాసాన్ని ఖండించాయి. టైమ్సు ఆఫ్ ఇండియా సహితం "ప్రస్తుతమున్న విధంగా దేశపరిస్థితుల్ని ఉండనీయకూడ" దని హెచ్చరించింది.

ఇటీవల బొంబాయిలో సమావేశమైన అఖిలభారత పత్రికా సంపాదకుల మహాసభలో ప్యాసైన తీర్మానాలు చూస్తే, బ్రిటిష్‌ప్రభుత్వం ప్రజలందరి అవిశ్వాసానికి యెలా గురి అయిందో తెలుస్తుంది. ఈ సమావేశానికి దేశ మన్నిమూలల నుంచి షుమారు 100 మంది ప్రతినిధులు వచ్చారు. సుప్రసిద్ధ రాజభక్తులు మొదలు కాంగ్రెస్ అనుకూలురు వరకు యీ సమావేశానికి వచ్చారు. ఆగస్టు 9 వ తేదీనుంచి నేటివరకు భారతదేశ పత్రికలపై ప్రభుత్వం విధించిన నిర్బంధనలను ఏకగ్రీవంగా ఖండిస్తూ వీరు తీర్మానించారు. ఈవిషయాన్ని ఇంగ్లండులో కమ్యూనిష్టుపత్రిక 'డెయిలీవర్కర్' ఒక్కటే ప్రకటించింది.

'స్టేట్సుమన్' పత్రికకు మాజీ సంపాదకుడైన ఆర్థర్ మూర్ ఇటీవల మరొక ప్రకటన గావిస్తూ, యిలా చెప్పాడు: "బ్రిటిష్ ప్రభుత్వం నిజమైన అధికారాన్ని వెంటనే స్వాధీనం చేయడానికి తన సంసిద్ధతను ప్రకటించి....జాతీయ ప్రభుత్వ స్థాపనకై జిన్నాను పిలిపిస్తే, అతడు తప్పక యితరపార్టీల సహకారాన్ని (కాంగ్రెసు హిందూమహాసభలతో సహా) పొంది, జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించగలడని నాకు పూర్తియైనవిశ్వాసం వుంది." భారతదేశ సమస్యను పరిష్కరించవలసిందని హిందూమహాసభ నాయకులు ఛర్చిల్, రూజ్వెల్టు, వెండెల్‌విల్కి, జంగ్-కై-షేక్ లకు తంతులు పంపించారు.

కాంగ్రెసువాదుల పంథా

ఈవిధంగా ప్రపంచమంతా మన జాతీయ వాంఛను బలపరుస్తోంటే, బ్రిటిష్ అధికారవర్గం తనమామూలు నిర్బంధ విధానాన్నే అమలు పరుస్తోంది. గాంధీజయంతి జరిపినందుకు వందలాది కాంగ్రెసువాదులు అరెస్టు (మిగతా 8 వ పేజీలో)

సెంట్రల్ కమిటీ కోరేది:

- దేశ రక్షణ కవసరమైన పార్టీ - నిర్మాణ పద్ధతులు

కామ్రేడ్ జి. అధికారి

[గత సంచిక తరువాయి]

సరియైన పాలసీని, రాజకీయ కర్తవ్యాలను నిర్ణయించడంతో మన పనిపూర్తిగాదు. మన పాలసీని ప్రజలలో వ్యాపింప చేయడానికి, కర్తవ్యాలను నెరవేర్చడానికి విప్లవ ఆర్గనైజేషను లేనిచో అవి కాగితాలమీద కబుర్లుగానే వుండిపోతాయి. అందుకనే సమావేశంలో రెండురోజులు పార్టీ నిర్మాణం విషయమై విని యోగించ బడ్డాయి. కామ్రేడ్ జోషీ ప్రధాన ఆర్గనైజేషనల్ రిపోర్టు యివ్వడానికి 7 గంటలు పట్టింది. ముద్రించ బడినపుడు మన పార్టీ సభ్యులకది ఉత్సాహాన్నిస్తుంది. ఉపయోగకరంగా వుంటుంది.

ప్రధాన నిర్మాణ సూత్రాలు

ప్రస్తుత ప్రధాన రాజకీయ కర్తవ్యాలను అనుసరించి, యీ సమయానికి తగినట్లుగా మన పార్టీనిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. మన ప్రధాన రాజకీయ నినాదాలివి :—

—మన పార్టీ, మనపాలసీ, మాత్రమే మన దేశాన్ని రక్షించగలవు

—జాతీయైక్యతను నిర్మించితే మనం జయించి తీరతాం.

—సాధ్యమైనంత త్వరగా ప్రజలకు నచ్చ చెప్పడానికి సులభమైన పాలసీయిది.

—ఆచరణ ద్వారా ప్రజలకు ఐక్యతను బోధించితే, జాతిని సమీకరించితే, మనం జయించి తీరతాము.

మన జాతి యీ విషమావస్థ నుండి బయట పడడానికి వేరుమార్గంలేదు. కాబట్టి దేశభక్తులందరూ క్రమక్రమంగా మన ఐక్యతా ఉద్యమంలో చేరుతారు.

పై రాజకీయ నినాదాలను అమలు జరుపడానికి మన పార్టీని యీ క్రింది విధంగా పునర్నిర్మాణం చేయాలి.

(క) ప్రస్తుతమున్న పార్టీని వ్యాపింపచేస్తూ బాగు చేయడం ద్వారా విస్తృతమైన ప్రజా పార్టీని నిర్మించాలి.

(ఖ) పైనుంచి క్రిందకు శిక్షణ పొందిన, డిసిప్లిన్ కల్గిన, సైన్యంవలె పనిచేయు నట్టియు, ప్రజలందరిని ఐక్యపరచు నట్లుగా పార్టీని నడుపగల్గినట్టియు, సంఘటితమైన నాయకత్వాన్ని నిర్మించడం.

పార్టీ నాయకత్వానికి తిరిగి శిక్షణ

తరువాత కామ్రేడ్ జోషీ మనమాచరింపవలసిన పనులనుగురించి వివరించారు. పార్టీని నిర్మించగల సమర్థులను తయారు చేయలేకపోతే పార్టీని నిర్మించలేము. అందుచే పార్టీ నాయకులందరికి శిక్షణ, ట్రెయినింగ్ యివ్వటం మన ప్రధాన కర్తవ్యం. సెంట్రల్ కమిటీ రాష్ట్రకమిటీలు ప్రత్యేక క్లాసులు పెట్టి పార్టీ నిర్మాణ పద్ధతులను బోధించాలి. పార్టీనాయకులు తమంతటతామే శిక్షణ పొందాలి. అందుకొరకు వారు పార్టీసాహిత్యాన్ని, మూల గ్రంథాలను, పఠించాలి. మీ పనులను చేయుట ద్వారానూ, పార్టీయూనిట్లకు రిపోర్టులు యివ్వడం ద్వారాను, తరిఫీదు పొందాలి. "పీపుల్సు వార్" పత్రికను అధ్యయనతరగతులకు, రిపోర్టింగుకు, ఉపయోగించు కోవాలి.

యూనిట్లు సంఘటితంగా పని చేయాలి

ప్రతి పార్టీ యూనిట్ నిర్మాణ యుక్తంగా పనిచేయాలి. దీనిని తెలియచెప్పడానికి కామ్రేడ్ జోషీ పొలిట్ బ్యూరో మొదలు ప్రాథమిక సెల్ వరకు పనిచేయుచున్న విధానంలోయేమి లోపాలున్నాయో వివరంగా చూపారు. వానిని ఎలాదిద్దుకోవాలో స్పష్టంగా తెలియ జేశారు. అదంతా యిచ్చట పున్శ్చరించ నవసరం లేదు. కాని కామ్రేడ్ జోషీ, సెల్, దాని కార్యదర్శిని గురించి చెప్పిన విషయం మాత్రం వుదహరించుతాను:—

"సభ్యులు వెనుకబడి వుండటం వల్ల సెల్లు పనిచేయడం లేదని చెప్పేవారు నిజంగా పార్టీవ్యతిరేకులు. తన పార్టీలోనిసామాన్యసభ్యులు వెనుకబడిన వారనీ, చేతగానివారనీ చెప్పుకొనే పార్టీనాయకుడు (బ్యురాక్రేట్) నిరంకుశాధికార తత్వం గలవా డన్నమాట. అతడు నిజమైన పార్టీ ఆర్గనైజరు ఎన్నడూ కాజాలడు. నిజమేమిటంటే, మన పార్టీలో వున్నటువంటి మంచిలక్షణాలు గల సామాన్య సభ్యులు యింకే పార్టీలోనూలేరు. వారు మన ప్రజలలో ఉత్తమ శ్రేణికి చెందినవారు. మన చరిత్ర నిర్మాతలు వారే"

సెల్‌నాయకుని గిరించి కామ్రేడ్ జోషీ యిలా చెప్పారు.

"శిక్షణ పొందిన పార్టీవర్కర్లు లేనిదే పార్టీని నిర్మించలేము. అందుకు కావలసినది సెల్‌నాయకుడు. స్థానికంగా గ్రామంలో గాని, ఫ్యాక్టరీలో గాని, అతడు ప్రజానాయకుడు. అందుచే అతడు ప్రచారకుడుగాను, తన గ్రూపు ఐక్యతను కాపాడుతూ నడుపగల్గిన నాయకుడుగానూ కూడా వుండాలి. సాధారణంగా యీ లక్షణాలు అతనిలో సహజంగానే వుంటాయి. కార్మిక వర్గంలోను రైతులనుండి వచ్చే సభ్యులలోను యీలక్షణాలు వుంటాయి. ఈ సహజ లక్షణాలను శిక్షణ తోను చైతన్యంతోనుకూడిన విప్లవ లక్షణాలుగామార్చాలి. సెల్ కార్యదర్శి తన సెల్ సభ్యులను ప్రజాసంస్థలలోనూ, వాటి కార్యక్రమంలోనూ, నిమగ్నులయేటట్లు చెయ్యాలి. అపుడే సెల్ జీవకళంగా పనిజేసి వృద్ధి చెందగలదు.

పార్టీని బలపరచండి!

పార్టీని బలపరచడానికి కామ్రేడ్ జోషీ యీ క్రింది సూచనలను యిచ్చారు.

(1) డిసిప్లిన్ ఖచ్చితంగా అమలు జరపండి. (2) పార్టీ వర్కర్లకు శిక్షణ యివ్వండి. (3) ప్రతి పార్టీ సభ్యుడు తన యూనిట్‌ద్వారా తన కివ్వబడిన కనీసపు పనిని నెరవేర్చితీరాలి. (4) అలవాటుగా పని చేయనివారిని, విభేదాలు పెట్టేవారిని, పార్టీనుంచి తీసివేయండి. (5) శ్రామిక వర్గాన్నుంచి వచ్చిన కామ్రేడ్లుకు శిక్షణ యిచ్చి, అభివృద్ధిచేసి, పార్టీ యొక్క కార్మికవర్గ పునాదిని బలపరచండి.

దిగజారితే మృత్యువే గతి

కామ్రేడ్ జోషీ ఆర్గనైజేషనల్ రిపోర్టును యీ విధంగా ముగించారు. "మన జాతి విషమ పరిస్థితులను యెదుర్కోవలసి వుంది. జాతీయైక్యత ఒకటే సరియైన మార్గం. మన పార్టీలో అభేద్యమైన ఐక్యత వుంటేగాని అతివేగముగా మారిపోతున్న యీ పరిస్థితులలో మన కర్తవ్యాన్ని నెరవేర్చలేము. మన జీవితాలలో యిదివరకెన్నడూ కష్టపడనంతగా కష్టపడి పనిజేస్తేగాని జాతీయ విషమావస్థను తొలగించలేము. ప్రతి సభ్యుడు తన యూనిట్ ద్వారా తీవ్రంగా పనిజేస్తేగాని ఈ కర్తవ్యాన్ని నెరవేర్చలేము. నేడు మన దేశంలో వున్న దేశభక్తు లందరి కర్తవ్యాన్ని మన పార్టీ నెరవేర్చవలసివుంది. మనం విఫలుల మయితే మన దేశానికి, ప్రజలకు సర్వ నాశనమే గతి అవుతుంది. ఈ సమావేశంలో చేయబడిన నిర్ణయాలను మనం అమలు జరపాలి. అపుడే మనం బోల్షివిక్ కర్తవ్యాన్ని నెరవేర్చినవార మవుతాం. అపుడు మన జాతిని ఐక్యపరచి, ఫాసిస్టులను ఎదిరించి స్వాతంత్ర్యాన్ని సాధించగల్గుతాం."

ఆర్గనైజేషనల్ నిర్ణయాలు

(1) 1943 జనవరి 21 లెనిన్ దే నాడు పార్టీ కన్వెన్షన్ జరుగుతుంది.

(2) అప్పటికి పార్టీ సభ్యత్వం రెట్టింపు వృద్ధి చేయాలి. కన్వెన్షన్ నాటికి 10 వేల పార్టీ సభ్యులు, 20 వేలమంది వాలంటీర్లు తయారు చేయబడాలి. మే దినోత్సవానికి 50 వేల సభ్యులను తయారుచేయాలని నినాదంయివ్వబడింది. ఇందుకు అనుకూల పరిస్థితులను గల్గించాలి.

(3) లెనిన్ దే నాటికి 2 లక్షల రూపాయలు పార్టీ ఫండు పోగుచెయ్యాలని నిర్ణయించబడింది. దీనిలో సగం రాష్ట్ర కమిటీలకు యివ్వబడుతుంది.

ఇతర సమస్యలు

తరువాత కామ్రేడ్ బి. టి. రణదివే 'ఉత్పత్తి పాలసీ, ట్రేడు యూనియన్ కర్తవ్యాల'ను గురించి రిపోర్టు యిచ్చారు. ఫాసిస్టు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా జాతీయ ప్రతిఘటన తీవ్రంగా జరగాలంటే, ఉత్పత్తిని ఆర్గనైజు చేయడమే గాకుండా దానిని విస్తరించి వృద్ధి చేయాలి. సామ్రాజ్యవాద నిరంకుశాధికారులు యుద్ధావసరాల మిషతో కార్మికులను దోచుకుంటూ, కార్మికోద్యమాన్ని అణచివేస్తున్నారు. భారత పరిశ్రమాభివృద్ధిని పరిగణించక విషమ పరిస్థితులను కల్గించారు. భారత పరిశ్రమదారులు దేశీయ పరిశ్రమలను వృద్ధి చేయాలి, జాతీయ ప్రభుత్వ వాంఛను వారు బలపరచినా పరిశ్రమలను జాతీయ సొత్తుగా చూడక సామ్రాజ్యవాదుల వలెనే కార్మికులను కఠినంగా అణచుచున్నారు. ప్రభుత్వ పాలసీని, పరిశ్రమల యజమానుల పాలసీని, విమర్శించాక కామ్రేడ్ రణదివే ప్రతిపాదించిన తీర్మానం యిలా వుంది :—

"ఉత్పత్తియొక్క ప్రధాన పాత్రను గుర్తించుతూ, లాభం కోసం దేవులాడేవారి యొక్కయు, అధికారుల యొక్కయు ప్రత్యేక పనిగా మాత్రమే ఉత్పత్తి వుండరాదని పార్టీ ప్రకటించుతూంది. నేడు ప్రజల జీవితం, స్వాతంత్ర్యం దానిపై ఆధారపడి వుండుటచే ఉత్పత్తి ప్రజలందరి సమస్య అయింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న జాతీయ ప్రభుత్వం ద్వారా పరిశ్రమలపై ప్రజల కంట్రోలు వుండాలి."

జాతీయ ఉత్పత్తిని వృద్ధి చేయడంలో తన పాత్రను సరిగా నిర్వహించడానికి యీ క్రింది కోర్కెలను వెంటనే అమలు జరపాలి. అధిక ధరల అలవెన్సుగా జీతంలో 1/4 వ వంతు హెచ్చుదల యివ్వాలి. ట్రేడు యూనియన్లను గుర్తించి మిల్లు కమిటీలను, ఫ్యాక్టరీ కమిటీలను ఆర్గనైజు చేసుకొనే హక్కు యివ్వాలి. లాభాలకు పరిమితిని ఏర్పరచాలి. ఏ సందర్భంలోనూ సమ్మెచేసే హక్కును వదలుకోము. కాని జాతియొక్కయు, కార్మికవర్గం యొక్కయు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యీ సమయంలో ఉత్పత్తిని కుంటుపరచే సమ్మెలు వగైరా సాధ్యమైనంతవరకు తగ్గించుతాము. రాయబారాల ద్వారాను, కార్మికులలో ఐకమత్యం యొక్క బలంద్వారాను, తగాదాల పరిష్కారానికి ప్రయత్నించుతాము. ఇంక వేరు మార్గం లేనప్పుడే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. ఉత్పత్తి విషయమై పార్టీ పాలసీ యిది.

తరువాత పాకిస్తాన్‌పై కామ్రేడ్ అధికారి, సంస్థాన ప్రజల విషయమై కామ్రేడ్ సర్దేశాయి రిపోర్టులు యిచ్చారు.

పీపుల్సువార్ రిపోర్టు

కామ్రేడ్ జోషి రిపోర్టు యిస్తూ, పీపుల్సువార్ పత్రిక ప్రజలలో చేయవలసినంతగా ప్రచారం చేయలేకపోయిందని విమర్శించాడు. కామ్రేడ్స్ దానిని పార్టీఆర్గనైజరుగా వినియోగించుకోలేదని తెలిపాడు. దీనికి ఉదాహరణగా హిందీ,మరాఠీ, ఉర్దూ పత్రికలు ఒక్కొక్కటి 2 వేలు మాత్రమే ఖర్చవుతున్నాయన్నాడు. ఇవి ఒక్కొక్కటి 5 వేలు అమ్మాలని నిర్ణయించబడింది. ఇంగ్లీషు పత్రిక 5 వేలతో ప్రారంభమయి, యిపుడు 9 వేలు అచ్చవుతోంది. నవంబరు 7 కు 20 వేలు దాకా పెంచాలని నిర్ణయించ బడింది.

ముగింపు

ఆఖరుకు సమావేశం యొక్క ఫలితాలను గురించి హాజరయిన కామ్రేడ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి ఒకరు తానేమి నేర్చుకొన్నాడో తెలిపి, ఇకముందు తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రకటించాడు.

ఈ సమావేశం పార్టీలో పూర్తి రాజకీయ ఐక్యతను తెలియ జేసింది. ప్రస్తుత క్లిష్టసమయంలో పార్టీ నెదుర్కొంటున్న సమస్యలను కర్తవ్యాలను నెరవేర్చ గల మనే ఉత్సాహం మా అందరిలోను ప్రజ్వలిత మయింది. సమావేశానంతరం అంతర్జాతీయగీతం మాపెదవులలో ధ్వనిస్తుండగా మేము స్టాలిన్‌వలే దృఢసంకల్పులమై మాదిని నెరవేర్చితీరాలని లోలోన ప్రతిన బూనాము. కర్తవ్యం నెరవేర్చండి! విజయానికి సాగిరండి!

"రెండవరంగం తెరిస్తే లక్షలకొలది ప్రాణాలు రక్షించ బడతాయి"

కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య

"ఆగస్టు 23 వ తేదిన వెయ్యి జర్మను బాంబర్లు స్టాలిన్‌గ్రాడ్‌పై దాడిజరిపి, ముప్పాతికవంతు పట్టణాన్ని నాశనం చేశాయని ఈ నాడే బహిరంగపరచ బడింది. జర్మన్లు ఇంకా బాంబులను, రోజుకు వెయ్యిదఫాలుగా, కురిపించు తున్నారు, స్టాలిన్‌గ్రాడ్ నాశనమయినా సెయ్యాలి. లేదా శిథిలమైన తర్వాతనైనా పట్టుకోవాలని వారు ప్రయత్నించుతున్నారు. కాని స్టాలిన్ గ్రాడ్ ఇంకానిలబడేవుంది, పోరాడుతోంది." అంటూ, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ విలేఖరి మాస్కో నుండి తెలియ జేశాడు.

"స్టాలిన్ గ్రాడ్‌కు జవాబును జర్మన్లు కనుగొనలేక పోయారు. లెనిన్ నామధేయంగల పట్టణం (లెనిన్‌గ్రాడ్) కోసం, మాస్కోకోసం, పోరాడినట్లుగానే, నేడు స్టాలిన్ నామంగల పట్టణం (స్టాలిన్‌గ్రాడ్) కోసం, రెడ్ఆర్మీ పోరాడుతోంది."-అంటూ, కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ వ్యాఖ్యాత 'లారీలెస్యూర్,' ప్రశంసించాడు.

'సోవియట్ వార్‌న్యూస్' అనే పత్రికకు పంపిన వార్తలో, కామ్రేడ్ చుయనావ్ (కమ్యూనిస్టు పార్టీ స్టాలిన్‌గ్రాడ్ కమిటీ కార్యదర్శి) ఇటీవల ఇలా వర్ణించాడు. "బహిరంగ మైదానాలలో యుద్ధం చేస్తున్న పెద్ద శత్రుటాంకు దళాలుగూడ జర్మను విజయాన్ని కొనితేలేక పోయినాయి. మార్షల్‌వాన్‌బాక్, ఇతర రంగాలనుండి విమానాలను తెప్పించిగాని ముందుకు సాగలేకపోయాడు. ప్రతి రోజూ, 600 మొదలు 1000 విమానాలదాకా ఉపయోగించుతున్నాడు. 30 మొదలు 40 దాకా అలలు అలలుగా విమానాలదాడి జరుగుతోంది. భూమిపైన సైన్యాలు ముందుకు పోవడానికి రక్షణగా ఈ విమానాలుపయోగించబడుతున్నాయి. అవి కొద్ది ప్రదేశంలోనే కేంద్రీకరింప బడతాయి ఒకోసారి కొన్ని వందల గజాలకంటె ఎక్కువ వుండదుకూడా. అపజయాలతో పిచ్చెక్కి, జర్మన్లు ప్రజలపైన ద్వేషంగ్రక్కుతున్నారు. కార్మిక ప్రదేశాలను, వైద్యశాలలను, శిశుశాలలను, విద్యాసంస్థలను బాంబులతో నాశనంచేశారు. వందలకొలది ముదుసలులు, స్త్రీలు, పిల్లలు మరణించారు....

"కార్మికులు ఆయుధాలు చేపట్టారు. వీధి పోరాటాలు ప్రారంభమయ్యే ఆఖరిక్షణందాకా, అత్యంత సాహసంతో ఆయుధాలను సప్లయి చేయసాగారు. వీధి వరండాలలో ఒక ప్రక్క యుద్ధం జరుగుచున్నా, ఒక ట్రాక్టర్ ఫ్యాక్టరీలో కార్మికులు అతివేగంతో పనచేస్తూనే వచ్చారు. బాంబులు పడుతున్నా ఫిరంగి దెబ్బలు కొడుతున్నా, స్టాలిన్ గ్రాడ్ వాటర్‌ట్రాన్సుపోర్టు కార్మికులు, వాల్గానది కుండా ఆయుధాలను మందుసామాగ్రిని ఇవ్వడం మానివేయలేదు; సహాయ సంపత్తిని అందించడానికై బోట్లను దాటించడం మానివేయలేదు. వీధులలో జరిగే భయంకర పోరాటం చరిత్రలో ఇంతవరకెన్నడూ ఎరుగం. చేతి బాంబులు, నిప్పులు గ్రక్కుతున్న సీసాలు, జర్మన్ల టాంకులపై ఇండ్ల కప్పులనుండి, కిటికీలనుండి, ఏకధారగా కురుస్తున్నాయి."

యుద్ధక్రమం

స్టాలిన్‌గ్రాడ్ ఇట్టి విషమపరీక్షలకు గురిఅయి, నేటికి 47 దినాలు గడచిపోయాయి. స్టాలిన్‌గ్రాడ్ కార్మిక నివాస ప్రదేశాలలో తీవ్రయుద్ధం జరిగింది. జర్మన్లు కొద్దిగా ముందుకు రాగలిగారు. కాని తీవ్రనష్టాలను కూడా పొందారు. నష్టాలను లెక్క చేయకుండా జర్మన్లు ముందుకు కదిలారు. కాని సోవియట్ గావించిన తిరుగుదాడుల దెబ్బలను కూడా తిన్నారు.

ఉత్తరాన టిమోషెంకో గావించిన ప్రతిదాడిని జర్మన్లు తీవ్రంగా ప్రతిఘటించుచున్నారు. ప్రతిఘటించుటేగాక, ప్రతిబంధకాలు కల్గిస్తున్నారు. అందుచే ప్రతి అంగుళంకోసం యుద్ధం చేయవలసి వస్తుంది. ఒక్కొకసారి గంటకు పదిగజాల చొప్పున సోవియట్ సైన్యాలు ముందుకు నడవవలసి వస్తుంది. పదిరోజులు ఘోరయుద్ధం గావించి, సోవియట్ సైన్యాలు డాన్‌నదిని దాటాయి. స్టాలిన్‌గ్రాడ్‌కు 30 మైళ్ళ దూరంలోనున్న కాచాలిన్స్కి వద్ద బహుశా వీరుభటి వుంటారు. టిమోషెంకో దాడిని అరికట్టడానికి, పెద్దపెద్ద విమానదళాలను జర్మన్లు ఏర్పరచారు. ఈ రంగంలో జర్మన్లు గావించిన దాడులను తరిమివేసి, ముందుకు పెచ్చుకున్నాయి సోవియట్‌సైన్యాలు.

ఒక్క స్టాలిన్‌గ్రాడ్ వద్దనేకాదు. నొవారొసిస్క్ మొదలుకొని లెనిన్‌గ్రాడ్ వరకూ, జర్మనులకు కొంచెంగూడా ఊపిరి పీల్చుకొనే అవకాశం ఈయడంలేదు. నొవారొసిస్క్‌కు ఆగ్నేయంగా తీవ్ర యుద్ధం చెలరేగింది. జర్మన్లు నల్లసముద్ర తీరాన ఒకానొక ప్రదేశంలో, చొచ్చుకు రాగలారు. కాని సోవియట్ సైనికులు, నొవారొసిస్క్‌కు ఆగ్నేయంగా ముందుకు పోయారు. 12 జర్మను దాడులను తరిమివేశారు. ఈశాన్యంగాకూడ శత్రువులకు విపరీత నష్టం కల్గించారు. మోజడాక్ ప్రాంతంలో, సోవియట్ సైన్యాలు ఆత్మరక్షణా యుద్ధాలు సాగించుచున్నాయి. జర్మన్ సైనికాధికారులు కొన్ని క్రొత్త దళాలను తీసుకువచ్చారు. కాని జర్మను దాడులు ఫలించలేదు.

ప్రపంచ యుద్ధసమీక్ష

ఇక తక్కిన రంగాలలో చూద్దాం. సిన్యావినో (లెనిన్‌గ్రాడ్) రంగంలో, జర్మన్లు తాము పోగొట్టుకొన్న ప్రదేశాలను తిరిగి సంపాదించాలని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. 10 వ తేదీన విరామం లేకుండా పవలంతా యుద్ధం జరిగింది. జర్మన్లు ఆరు పెద్దదాడులు జరిపారు. కాని ఫలించలేదు.

వారొనెజ్‌లో శత్రుశ్రేణులను రష్యన్లు భేదించారు. అంతర్యుద్ధకాలంలో ప్రఖ్యాతిగాంచిన వాసిలీ చాపెయేవ్ (ఇతనిపేరు, కాస్పియన్ సముద్రతీరంలోని ఒక రేవుకు పెట్టారుకూడా) కుమారుడు అలగ్జాండర్ చాపెయేవ్ స్వయంగా ఈ యుద్ధంలో పాల్గొంటున్నాడు. రెజేవ్ లోకూడ యుద్ధజ్వాలలు ఆగిపోలేదు.

జర్మనులు అలసిపోయారు

మొత్తంమీద యుద్ధపరిస్థితి ఈ విధంగా వుంది. ఇటీవల జర్మనులకూ సోవియటుకూ ఆదనపు సహాయాలు వచ్చి పడుతున్నాయి. స్టాలిన్‌గ్రాడ్‌లో కొద్దిగా జర్మనుధాటి పటిమ తగ్గిపోయిందంటే, దాని అర్థం జర్మనులు నిరాశచేసికొని పట్టణాన్ని పట్టుకొనేప్రయత్నం వదలివేశారని కాదు. ఈసందర్భంలో "రెడ్ స్టార్" ఇలా వ్రాసింది.

"జర్మనులు అలసిపోవడం వలన శత్రుధాటిలో పటిమ తగ్గింది. దీని అర్థం జర్మన్లు పట్టణం పట్టుకొనేప్రయత్నం వదలివేశారనికాదు."

స్టాలిన్‌గ్రాడ్ ప్రతిఘటనలోని అంతరార్థం

స్టాలిన్‌గ్రాడ్ పార్టీ కమిటీప్లీనం సమావేశం 5 వ తేదీన ఇలా ఉద్బోధించింది. "ఎన్ని నష్టాలు గల్గినా స్టాలిన్‌గ్రాడ్‌ను నిలబెట్టండి." దీనిని అమలుపరచడానికి సర్వవిధాలా స్టాలిన్‌గ్రాడ్ సంరక్షకులు ప్రయత్నించుతారనుటలో సందేహం లేదు. స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం పైననే యావత్ సోవియట్ యుద్ధక్రమం ఆధారపడి వుంది. ప్రవదాపత్రిక హెచ్చరిక ఇందుకు నిదర్శనం. "స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం, మాతృభూమి (సోవియటు యూనియన్) యావత్ యుద్ధక్రమానికిగూడా అత్యంత ప్రాముఖ్యమైనది."

ఇంతేగాదు 1942 లో జర్మను యుద్ధపు ప్లానులన్నిటినీ స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం తల్లక్రిందులు చేస్తోంది. గతవారం హిట్లరు గావించిన ఉపన్యాసంలో, జర్మనీ ఆశలు స్పష్టపడినాయి. గోధుమ, బొగ్గు ప్రదేశాలను కాజేయడం. నూనెలకు కేంద్రమైన జిల్లాను సమీపించి, నూనె ఉత్పత్తిని స్తంభింప చేయడం, లేదా, ఆ జిల్లాను ఇతరస్థలాలకు సంబంధం లేకుండా విడగొట్టడం. వాల్గా, స్టాలిన్‌గ్రాడ్‌లకు ఒకసారి చేరినట్లయితే, అక్కడినుండి తమను ఎవరూ కదల్చలేరని హిట్లరు ప్రగల్భాలు కొట్టాడు.

హిట్లరు కలలు

వొరొనేజ్ వద్దను, స్టాలిన్‌గ్రాడ్ వద్దను నిశ్చిత విజయాలను సంపాదించి, వొరొనేజ్ నుండి డాన్‌మలుపుకు, అక్కడినుండి స్టాలిన్‌గ్రాడ్ గుండా వాల్గానదీ తీరాన కాస్పియన్ సముద్రతీరం వరకు, హిట్లరు, నిలకడయైన రంగాన్ని నిర్మించగల్గిననాడే, పై కోర్కెలు ఫలించుతాయి. ఇంతేగాదు. నొవారొసిస్క్‌కు ట్వాప్సీకి మధ్య జరిగేయుద్ధంలోను, గ్రోజ్నీ వద్ద జరిగే యుద్ధంలోను జయించాలి. బాకూవరకు కాస్పియన్ సముద్రతీరాన్ని ఆక్రమించాలి. ముఖ్యంగా గ్రోజ్నీనుండి బాకూకుపోయే రైల్వేను పట్టుకోవాలి. నొవారొసిస్క్, ట్వాప్సీలనుండి కాకసస్ పర్వతశ్రేణికి దక్షిణంగా బాకూకుపోయే రైలుమార్గాన్నికూడా ఛట్టుకోవాలి. ఇంత బ్రహ్మాండమైన విజయాలు సంపాదించితేనే, హిట్లరు కలలుగనే పై రంగాన్ని నిలబెట్టుకోగలడు.

చలికాలం రాకముందే, ఇలాచేయాలని హిట్లరు ఆశ. కాని స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలో అతని ఆశలు నిరాశలౌతున్నాయి. ఇంతేగాదు. నల్లసముద్ర తీరంలో కూడా నొవారొసిస్క్ నుండి బాటుం వరకుగల తీరమూ, ఈరెండింటి మధ్యన వున్న రైలుమార్గమూ, ఇంకా రష్యా చేతులలోనే వున్నాయి. బాటుంవద్ద సోవియటు నౌకాదళం చెక్కు చెదరకుండా వుంది. కాస్పియన్ సముద్రతీరం సంగతి చెప్పనక్కరలేదు. అది ఇంకా హిట్లరుకు చాలా దూరానే వుంది. [అలా అని హిట్లరు అసలు ప్రయత్నమే చేయడం లేదనికాదు. ఈ వారం, స్టాలిన్‌గ్రాడ్‌కు దక్షిణంగాను, కాస్పియన్ సముద్రానికి పశ్చిమంగాను వున్న 'కాల్మక్' ప్రదేశంలో జర్మనులు అడుగుపెట్టారు.]

గతసంవత్సరం, తాను జయించిన ప్రదేశాలలో, బాల్టిక్ సముద్రంనుండి వొరొనెజ్ వరకు, హిట్లర్ రక్షణశ్రేణులను నిర్మించాడు. వీటిపై ఆధారపడి, దక్షిణ రంగానికి ఉపక్రమించాడు. యావత్ సోవియట్‌రంగంలో పదవవంతు మాత్రమే వున్న దక్షిణరంగంలో దాదాపు తన యావచ్ఛక్తి కేంద్రీకరించాడు. ఆవిధంగా చలికాలం రాకముందే విజయాలను సంపాదించాలని ఆశించాడు. కాని ఫలించలేదు. డాన్ - వాల్గా లైనును, కాస్పియను సముద్రతీరాన్ని ఆక్రమించి, తూర్పురంగాన్ని స్తంభింప జేయదలచాడు. తర్వాత మధ్య ప్రాచ్యరంగానికో, బ్రిటిష్‌దీవుల మీదకో, తన దాడిని బదిలీచేయదలచాడు. ఈ విధంగా హిట్లరు 1942 కు వేసుకొన్న ప్లానులు తల్లక్రిందు లయినాయి.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంలోని చారిత్రిక ప్రాముఖ్యత ఇది. యావత్ యుద్ధక్రమం యొక్క భవిష్యత్తునే ఇది నిర్ణయించుతోంది. స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం, జర్మను ధాటి తీవ్రతను తగ్గించింది. విలువయైన వసంత వేసవికాలాలలో, హిట్లరుకు విజయం లేకుండా జేసింది.

రెండవరంగం

రెండవరంగం తెరవకపోవడంవల్ల యుద్ధకాలం పొడిగించబడి, ప్రపంచప్రజల దుఃఖవేదనలను వృద్ధి అవుతున్నాయి. "మాస్కోన్యూస్" ఇలా వ్రాసింది. "మిత్రరాజ్యాలు గనుక ఇపుడు హిట్లరుజర్మనీపై గట్టిదెబ్బ తీస్తే, లక్షల కొలది ప్రాణాలు రక్షించబడతాయి."

కామ్రేడ్ స్టాలిన్ గతవారం గావించిన ప్రకటన ప్రపంచాన్నంతా కదల్చివేసింది. చర్చిల్ వాఖ్యచేయ నిరాకరించినా, ఇది పెద్ద పిడుగులాంటి దెబ్బే అని వేరే చెప్ప నక్కరలేదు. మాంచెస్టరుగార్డియన్, న్యూస్ క్రానికిల్ వంటి లిబరల్ పత్రికలే గాక, టైమ్సు వాషింగటన్‌పోస్టువంటి పత్రికలు కూడ తమ ధోరణి మార్చవలసివచ్చి ది. వాషింగటన్‌పోస్టు ఇలా వ్రాసింద.

"ఇది సంయుక్త వ్యూహంతో జరపవలసిన యుద్ధం అనే భావం, మిలటరీ సర్కిల్సులో చొచ్చుకుపోయినట్లు కన్పించడంలేదు."

మ్యూనిక్ సాంప్రదాయాలు

ఇలా రెండవరంగం తెరవకపోవడానికి కారణం ఏమిటి? సామ్రాజ్యవాదులలో ఇంకా మ్యూనిక్‌నాటి అపీజ్‌మెంటు (సంతృప్తిపరచే) భావాలు పోకపోవడమే. సండేటైమ్సు, డైలీ టెలిగ్రాఫ్ మొదలగు పత్రికలు, రెండవరంగాన్ని వ్యతిరేకించుతున్నాయి. ఈ పత్రికాధిపతులు, మ్యూనిక్‌ముఠాకు చెందినవారే. జర్మనీ మీదబాంబులువేస్తేనే రెండవరంగం అంతవని, అని ఈ ముఠా తరచు వాదిస్తూ వుంటుంది. విమానశాఖ మంత్రి లార్డు సెల్‌బోరన్‌కూడ ఇదే ధోరణిలో వుంటాడు.

ఈ ముఠాను ఓడించాలంటే, అమెరికా బ్రిటిష్ ప్రజలు, ముఖ్యంగా కార్మికవర్గం, రెండవరంగంకోసం తీవ్ర ఆందోళన చేయాలి.

—13—10—42

మన్నవ యువజన సంఘంపై దాడి

30-9-42 వ తేదీన పొన్నూరు సబ్ మేజస్ట్రేట్‌గారు పై గ్రామంవచ్చి, యువజన సంఘ ప్రెసిడెంటు, కార్యదర్శి గార్లను పిలిపించి, సంఘ రికార్డును తెప్పించి, ఆ రికార్డులో కాంగ్రెసు ఉద్యమానికి సంబంధించిన తీర్మానాలు, వగైరా లేకున్నప్పటికీ రికార్డును స్వాధీనపరచుకొని, యువజనసంఘముచే నడుపబడు జాతీయ గ్రంథాలయాన్ని సోదాచూచి వెళ్ళిపోయారు.

కాకినాడ విద్యార్థి సంఘ వార్షికోత్సవం

పై సంఘ నాల్గవ వార్షికోత్సవం కామ్రేడ్ టి యస్. బాలాజీదాస్ అధ్యక్షతను సెప్టెంబరు 26 వ తేదీన జరిగింది. మహాసభలో జాతీయనాయకుల విడుదలను గురించిగాని, నిర్బంధవిధానాన్ని ఖండిస్తూ తీర్మానాలు - ఉపన్యాసాలు, ఊరేగింపులు చేయరాదని స్థానికప్రభుత్వోద్యోగులు, పోలీసులు ఉత్తరువుచేశారు. అయినప్పటికీ, మహాసభ జరిగింది. జాతీయైక్యతనుగూర్చి విద్యార్థులలో ఉపన్యాసపోటీలు జరిగాయి. కామ్రేడ్ కె. వెంకటావు విద్యార్థి జండాను ప్రతిష్ఠించి, కామ్రేడ్ కొంతి కృష్ణమూర్తి చిత్రికగా ప్రదర్శనం జరిపారు. శ్రీ కె. ఎ. నారాయణరావుగారు మహాసభను ప్రారంభించారు. మహాసభాధ్యక్షుడు నేటి బానిస విద్యావిధానాన్ని తీవ్రంగా ఖండించాడు. పాట్నా అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ చూపినపంథాను విద్యార్థులంతా బలపరచవలసిందని హెచ్చరించాడు. 27 వ తేదీని జరిగిన విజ్ఞాన మహాసభకు శ్రీముద్దుకృష్ణగారు అధ్యక్షతవహించగా, పలువురు ఉపన్యసించారు. ఉపన్యాస, వ్యాసరచన, సంగీత పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారు. పిమ్మట కొన్ని నాటకాలు ప్రదర్శించబడ్డాయి.

విద్యార్థి సేవకుని అకాలమరణం

పామర్రు హైస్కూలులో విద్యార్థిసేవకుడు కామ్రేడ్ వి. వీరభద్రరావు అకాలమరణానికి చింతిల్లుతూ, 2-10-42 వ తేదీ సాయంకాలం శ్రీ కె భగవాన్‌దాసుగారి అధ్యక్షత క్రింద విద్యార్థులు సమావేశమై తమ విచారాన్ని తెలియజేశారు.

రామచంద్రపురం విద్యార్థి మహాసభ

సెప్టెంబరు 19,20 తేదీలలో జరిగిన విద్యార్థిసంఘ విజ్ఞాన మహాసభలకు జమా ఖర్చులు యీ క్రింది విధంగా ఉన్నాయి : వసూళ్ళు : పౌరులనుండి రూ 21-14-0, విద్యార్థుల నుండి రు 14-3-0, పోటీదారుల ప్రవేశరుసుము రు 4-2-0, మొత్తం రు 40-3-0. ఇందులో వేర్వేరు ఖర్చుల మొత్తం రు 20-12-3, నిల్వ రు 19-6-9. క్రొత్తవిద్యార్థి సంఘానికి పి. జనార్దనరావుగారు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

అధికధరల నరికట్టాలి

యుద్ధాన్ని సాకుగా తీసికొని నిత్యజీవితావసరములగు వస్తువుల ధరలను వర్తకులు విపరీతంగా పెంచుతున్నారు. అందుచే ప్రజాసామాన్యం అనేక యిక్కట్లులు పడవలసివస్తోంది. ప్రభుత్వం ధరలను కంట్రోలుచేసినదే కాని ఆ కంట్రోలు ధరలు అమలుజరుగునట్లు ప్రయత్నించుటలేదు. వర్తకుల ఆటలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అందువల్ల ప్రభుత్వం అధికధరలను అరికట్టుటకై తీవ్రంగా ప్రయత్నించాలనియూ, గ్రామాలలోనూ, పట్టణాల్లోనూ కూడా చౌకడిపోలను ఎక్కువగా యేర్పాటు చేయాలనియూ వివిధప్రాంతాలలోనూ ప్రజాసంఘాలచే తీవ్రమైన ఆందోళన చేయబడుతోంది.

గుడివాడ తాలూకా

గుడివాడతాలూకా రైతుసంఘం తరపున వివిధగ్రామాల నుంచి 60 మహజర్లు డిప్యూటీకలెక్టరుగారికి దాఖలు చేయబడ్డాయి. సుమారు 80 గ్రామాలలోనూ, పల్లెలలోనూ తాలూకా రైతుసంఘ యాత్రాదళం వారిచే సభలు జరుపబడ్డాయి. 8 వేల మంది సభలకు హాజరయ్యారు. ఈ నెల 7 వ తారీఖున తాలూకా రైతుసంఘాధ్యక్షులు కానూరి బలరామయ్యగారు డిప్యూటీకలెక్టరుగార్కి మెమోరాండం దాఖలుచేశారు. కాని డిప్యూటీ కలెక్టరుగారు సరియైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యభావం చూపించారు.

ఏలూరులో

ఏలూరులో 7 వ తారీఖున జిల్లాకలెక్టరుగార్కి కమ్యూనిస్టు కమిటీ, కార్మికసంఘాల తరపున అధికధరలను అరికట్టాలను మెమోరాండం దాఖలుచేయబడింది. చౌకధరల డిపోలను హెచ్చుగా యేర్పాటు చేయాలనీ, శేరుబియ్యం 1కి కాని చొప్పున హెచ్చించిన రేటును తగ్గించాలనీ, బియ్యం సప్లయి ఇప్పటికంటె రెట్టింపు చేయాలనీ, గ్రామాలలో కూడ చౌకడిపోలు యేర్పాటుచేయాలనీ తెలియజేశారు. ఇప్పటికే యీ డిపోలమూలంగా నష్టం వస్తోందనీ, గ్రామాలలో డిపోలు స్థాపించ వీలులేదని కలెక్టరుగారు సమాధానం చెప్పారు.

వ్యవసాయకూలీ సంఘం తరపున డిప్యూటీకలెక్టరుగారి వద్దకు రెండువందల మంది స్త్రీలు, పురుషులూకూడా బియ్యం చౌకధరలకు సప్లయి చేయమని బియ్యపు బుట్టలతో యాత్రి వెళ్ళారు. డిప్యూటీ కలెక్టరుగారు రూపాయకు 7 శేర్ల బియ్యం ఇప్పిస్తానని వాగ్దానంచేశారు. కాని డిపోలుమాత్రం చాలటంలేదు. ప్రతిచోటా తండోప తండాలుగా జనం గుమిగూడుతున్నారు. నరుడు దొరక్క నానా అవస్థలూ పడుతున్నారు.

పాలకొల్లు

పాలకొల్లు విద్యార్థిసంఘ యాజమాన్యాన ఈనెల 5వ తేదీన వందమంది విద్యార్థులు "తెల్లకాగితాలను కంట్రోలు ధరకు ఇప్పించ"మని సబ్‌కలెక్టరుగారి వద్దకు రాయబారం వెళ్ళారు. దస్తా 1 కి 0-3-9 చొ॥ ప్రభుత్వం కంట్రోలుచేస్తే, మార్కెటులో ఎనిమిదణాలకూ, తొమ్మిదణాలకూ కూడా అమ్ముతున్నారనియూ, అలాంటి వర్తకులపై చర్యతీసికొని కంట్రోలు ధరలకు తెల్లకాగితం సప్లయి చేయించాలనియూ కోరారు. సబ్‌కలెక్టరుగారు స్థానిక వర్తకులతో సంప్రదించి యేర్పాట్లు చేస్తానని వాగ్దానం చేశారు.

నందివాడ ఫిర్కాలో

రైతు యాత్రాదళంవారు అధికధరలను అరికట్టుటకై వారంరోజులు ప్రచారం చేశారు. 14 గ్రామాలలో 28 మీటింగులు ఏర్పాటుచేయబడ్డాయి. 450 సంతకాలతో అధికధరలను అరికట్టాలని ప్రభుత్వానికి మహజర్లు పంపబడ్డాయి. మహజర్లలో చౌకడిపోలను యేర్పాటు చేయాలనియూ, ప్రతి గ్రామంలోనూ కో-ఆపరేటివ్ స్టోర్సు యేర్పర్చాలనియూ విన్నవించారు.

అమెరీకి సరియైన జవాబేది?

(3 వ పేజీ తరువాయి) చేయబడ్డారు. మన్నా గూడి, పులివెందుల తాలూకా మొదలైన ప్రదేశాలలో పోలీసు అధికారులు రిజర్వుదళాలతో వెళ్ళి నిర్బంధంగా సాముదాయక జరిమానాలు వసూలు చేస్తున్నారు. లాఠీఛార్జీలు, కాల్పులు, సాగుతూనే వున్నాయి. వీటన్నింటినీ మన దేశభక్తులెలా యెదుర్కొంటున్నారు? ఏడురోజులలో ఉద్యమం జయిస్తుందని ఆశించిన కాంగ్రెసువాదులలో నేడు నిరుత్సాహం, నిరాశ వ్యాపిస్తోంది. వీరిలో ఒకముఠా బాంబులు విసరి, విద్యాసంస్థల నుండి, ఫ్యాక్టరీలనుండి, ప్రజలను షంపివేయాలని పూనుకున్నారు. బొంబాయి, ఢక్కా, షోలాపూర్, పూనా మొదలైనచోట్ల విరివిగా బాంబులు వేయబడుతున్నాయి. ప్రభుత్వంతో ప్రత్యక్షపోరాటం వ్యర్థమని తెలుసుకున్నా, యీ దేశభక్తులు యీ విధంగా తమతోటి దేశీయుల్ని భయపెట్టడం ఉచితంకాదు. ఇక రెండోముఠావారు అరాజకచర్యలు స్వరాజ్యానికి మార్గంకాదని తెలుసుకుని, 144 వ సెక్షన్ ఉల్లంఘించి జైళ్ళకు వెళుతున్నారు. ఈవిధంగా వీరు దేశాన్ని అరాజకవాదుల కప్పగించి తాము వెళ్ళిపోవడం న్యాయం కాదు. ఈ రెండు ముఠాలవారు పరోక్షంగా పంచమాంగ దళానికి సహాయం చేసినవారౌతున్నారు.

ఒక్కటే మార్గం

ఇక దేశభక్తులవలంబించ వలసిన సరియైన మార్గం ఒక్కటే వుంది. అది జాతీయైక్యతను సాధించడం. ముస్లిం లీగ్ తన వైఖరిని మార్చుకోవలసిన అవసరాన్ని గురించి హైదరాబాదు నుంచి డాక్టర్ లతీఫ్ తిరిగి విజ్ఞప్తిచేశాడు. పాకిస్థాన్ నినాదానికి వ్యతిరేకంగా అఖండ హిందుస్థాన్ నినాదాన్ని ప్రచారం చేస్తూన్న మున్షీసహితం యీ విధంగా చెపుతున్నాడు. "నేను పాకిస్థాన్‌ను యెదుర్కొన్నాను. అయినప్పటికీ, నేడు జయప్రదమైన రాజీ కుదిరితే, నా పనిని నేను పూర్తిగా వదులుకుంటాను." అన్ని ప్రధానపార్టీలు లీగ్-కాంగ్రెసు ఐక్యతను వాంఛిస్తున్నాయి. లీగ్ మాత్రం ధైర్యంగా ముందంజ వేయడంలేదు. ప్రజాసామాన్యమే యీ పనిని చేయించగలవారు. సర్వవ్యాపితమైన ప్రజాందోళనే జాతీయైక్యతకు మార్గం. దేశాన్ని విభజించి పరిపాలిస్తూన్న అమెరీ-చర్చిల్ వంటివారికి సరియైన జవాబిదే. సింధుప్రధాని అల్లాబక్షు యిటీవల జాతీయైక్యతకై బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని లేవదీయ దలచుకున్నాడు. అట్టి వానిని సింధు గవర్నరు డిస్మిసుచేశాడు. తన బిరుదును త్యజిస్తూ వ్రాసిన ఉత్తరం దీనికి కారణమని ప్రభుత్వం చెప్పినప్పటికీ, యదార్థమేదో పాఠకు లూహించుకొనగలరు.

దేశభక్తులు

దీనిలో ఇంకా

చీనాగర్జన

మృత్యుసాహసదళం

ద్రోహి

వాంగ్‌పూనదిలో

కొరియా స్వాతంత్ర్యఘోష

ప్రేమగీతిక

అనే నాటికలున్నాయి

★

వెల అర్ధరూపాయి.

★

ప్రజాశక్తి కార్యాలయం,

బెజవాడ.

"లోకయుద్ధ"

(కమ్యూనిస్టు హిందీ వార పత్రిక)

సంవత్సర చందా	....	....	రు. 5-0-0
విడి కాపీ	....	....	అ. 0-2-0

అడ్రెస్ :-

190 బి; ఆర్. కె. బిల్డింగ్సు,

ఖేత్వాడీ మెయిన్‌రోడ్—బొంబాయి.

సవరణ

సంపాదకీయంలో, నర్సారావుపేటలో అరెస్టయిన కామ్రేడ్ బి; వెంకటేశ్వరరావు పేరుకు బదులు, పొరపాటున సుబ్బారావు అని పడింది. పాఠకులు దీనిని గమనించ గోరెదము.

సంపాదక వర్గం.

గెరిల్లా

- లేఖ ౪

" ఎప్పుడైతే సిద్ధాంతం ప్రజల్ని పూర్తిగా తనవైపు ఆకర్షించుకొంటుందో, అప్పుడది బ్రహ్మాండమైన ఒకశక్తిగా పరిణమిస్తుంది. "

— మార్క్సు

ప్రియమైన కామ్రేడ్,

క్రిందటి జాబులో మన యుద్ధ వ్యూహాని కవసరమైన పరిస్థితులేవో వాటిని పరిశీలించాం. కాని స్టాలిన్ మనకు బోధించినట్లు "కార్యాచరణ లేని సిద్ధాంతం వట్టి పర్రి భూమివంటిది. సిద్ధాంతంలేని కార్యాచరణ గుడ్డివాని వంటిది." కాబట్టి కొత్తకొత్త యుద్ధపరికరాలతో యుద్ధం చేసే ఆధునిక సైన్యాల నెదుర్కొవడానికి సిద్ధాంతం యేవిధంగా కార్యాచరణలో తోడ్పడుతుందో చూద్దాం.

చైనా గెరిల్లాలు

చైనాలో రెడ్ పార్టిజాన్ దళాలు (గెరిల్లాలు) తమ యెత్తుగడలన్నింటినీ నాలుగు నినాదాలతో క్రోడీకరించారు.

"1. శత్రువు ముందుకు వస్తూంటే మనం వెనక్కు తగ్గాలి;

2. శత్రువు ఆగి, మకాం చేసినప్పుడు మనం వానిని యిబ్బంది పెట్టాలి;

3. శత్రువు యుద్ధం చేయకుండా మాని వేయాలని ప్రయత్నిస్తూంటే, మనం మీద పడాలి;

4. శత్రువు వెనక్కు తగ్గుతూంటే మనం తరుమాలి;"

తరచు గెరిల్లాలకంటె శత్రు సేనలు 20 రెట్లు, అంతకంటె ఎక్కువ వుండేవారు. వారి ఆయుధ పరికరాలు యెంతో తక్కువ రకమైనవి, అవైనా చాలా స్వల్పమాత్రంగా వుండేవి. ఒక్కొక్కనికి రైఫిలు వంతున కూడా ఉండేదికాదు. వారి సప్లయి కేంద్రాలు చాలా చిన్నవి. ఆ సప్లయిలైనా అందకుండా శత్రువులు రవాణా మార్గాలను కొట్టివేశారు. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ, చైనా రెడ్ పార్టిజాన్లు అద్భుతమైన విజయాలు సంపాదించారు.

ప్రధానమైన యెత్తుగడ

ఈ యెత్తుగడను మా-సీ-యంగ్ (చైనా కమ్యూనిస్టు నాయకుడు) యీ క్రింది విధంగా విశదీకరించాడు :

"రెడ్ఆర్మీ (చైనాదేశపు) యొక్క ప్రధానమైన యెత్తుగడ యేమంటే; (ఇప్పటికి కూడా యిదే ప్రధానమైనది) తన ముఖ్యమైన దళాలను పోరాటంలో కేంద్రీకరించి, పిమ్మట అతివేగముగా విడిపోయి వేరై పోగల్గడం. దీని అర్థం, ఒకేచోట నిలబడి, యుద్ధం చేసే పద్ధతి (Positional warfare) పనికిరాదన్న మాట. శత్రు సేనలు సాగిపోతూంటే; వాటిపైబడి నాశనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేయాలి. ఈ యెత్తుగడల నాధారం చేసుకొనే రెడ్ఆర్మీ చరచర సాగిపోయే శక్తిని, అపూర్వమైన 'ఆకస్మిక దాడులు' చేసే చాకచక్యాన్నీ సంపాదించుకొన గలిగింది."

గెరిల్లా దళాలకు కూడా యీ యెత్తుగడ చక్కగా వర్తిస్తుంది.

చైనాలో వీరి శక్తి

చైనావలె యిండియాకూడా యెంతో విశాలమైన దేశం. రెండు దేశాలలోను నదులు, పర్వతాలు, అడవులు యెక్కువ. ఈ రోజున మనపై దాడిచేయ సిద్ధంగావున్న జపాన్ సేనలు వారి దేశాన్ని సుమారు 5 సంవత్సరాలుగా దాడి సల్పుతున్నాయి. అయినప్పటికీ ప్రారంభంలో చైనా యెంత అజేయమై ఉందో, యిప్పుడుకూడా అంత అజేయంగానూ వుంది. 'స్వాధీనం చేసుకోబడిన' ప్రాంతాలలో సహితము జపాను సేనలకు ముఖ్య పట్టణాలలోనే బలం వుంది. అదైనా నిరంతరం వుండే బలం కాదు. పల్లెటూళ్ళలో చైనా ప్రభుత్వం పార్టిజాన్ (గెరిల్లా) దళాల బలంవల్లనే పనిచేయగల్గుతోంది.

గెరిల్లా బలం యెవరికీ తెలీదు

గెరిల్లా తన యెత్తుగడలను చకచక మార్చుకొంటూ పనిచేయడంవల్ల శత్రువును యీతడు సులభంగా భ్రమలో ముంచివేయగలడు. కనుక గెరిల్లాలను నాశనం చేయడం కష్టసాధ్యమైన పని. గెరిల్లాల కెంత బలం వుందో యెవరికీ తెలియదు. ఏ క్షణంలో దాడి చేయాలో నిర్ణయించుకునేది గెరిల్లా సైనికుడే. ఫాసిస్టుల కే సమయం మంచిదికాదో అది గెరిల్లాకు అనుకూల సమయం. తలకు మించిన సామగ్రి గెరిల్లా కుండదు. సామాన్య సైన్యాధికారులు పరిష్కరించవలసిన సమస్యలను గెరిల్లా పరిష్కరించ నక్కర్లేదు. దాడిసల్పడానికి ముందు అతడేమీ విస్తారమైన సన్నాహాలు చేసుకో నవసరం లేదు. ఎందువల్లనంటే: 5 గురు, 6 గురు చొప్పున గెరిల్లాలు వెడతారు. ఒకవేళ గెరిల్లా ఓడిపోయి నశించినప్పటికీ తన దళంలో క్రొత్తవారు ప్రవేశిస్తారు. దళం అంతటికీ పరాజయం కలుగదు. సామాన్య రైతు యేమి తిని బ్రతుకుతాడో గెరిల్లా సైనికుడు కూడా అదే తింటాడు. అతనికి యూనిఫారం దుస్తు లవసరంలేదు. ఎందువల్లనంటే మామూలు దుస్తులు ధరిస్తేనే అతన్ని యెవరూ గుర్తించలేకుండా వుంటారు. ఇతడు శత్రువును ఒక్కొక్కపోటు పొడిచి, క్రమంగా విషంపెట్టి చంపుతాడు.

గెరిల్లాలను గురించి జర్మన్ అధికారులు

రష్యన్ రంగంలో యుద్ధం చేసే 11 వ జర్మన్ ఆర్మీకి సేనాని యీ క్రింది విధంగా ప్రకటన చేశాడు :

"గెరిల్లా దళాలు రాత్రి సమయంలో, తెల్లవారకముందు, దాడి చేస్తారు, అప్పుడు గస్తీ యెక్కువ కఠినంగా వుండదు. అకస్మాత్తుగా వారు యే పొదలచాటునుంచో వచ్చి, సెంట్రి (పారా యిచ్చేవారు) లను క్రూరంగా చంపివేసి, రవాణా బండ్లు దోచుకుంటారు. ఎవరూ అనుకోని విధంగా తుపాకులు కాలుస్తారు. విమానాలు దిగే ప్రదేశంలో వెళ్ళడానికిగాని, రావడానికి గాని సిద్ధంగా వున్న విమానాలను తుపాకి గుండ్లతో ధ్వంసం చేస్తారు......"

మేజర్ జనరల్ రాక్ అనే మరొక జర్మన్ సేనాని యీ విధంగా వ్రాశాడు :

"గెరిల్లాలలో మూడు ప్రధానమైన భాగాలున్నాయి. (1) స్థానిక గెరిల్లాలు, వీరు పగలు తమతమ గ్రామాలలో పని చేసుకొంటూ, రాత్రులు గెరిల్లా దళాధిపతు లిచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేరుస్తారు. (2) సాధారణ దుస్తులు ధరించే గెరిల్లా సైనిక దళాలు, గ్రామ ప్రజలతో వీరికి నిరంతరం ప్రత్యక్ష సంబంధం వుంటుంది. ఇందువల్ల రాత్రులు దాడి సల్పడానికి ఎక్కువ వీలు చిక్కుతుంది. (3) ప్రత్యేక గెరిల్లా దళాలు, వీరంతా టెక్నికల్ శాఖకు సంబంధించినవాళ్ళు."

ఈ వ్రాతలు, ప్రకటనలు చదివితే గెరిల్లాలు కార్య రంగంలో యే యే యెత్తుగడ లనుసరిస్తారో తెలుసుకోవచ్చు. కామ్రేడ్! మన యెదుట తనపడే పని యెలాటిదో యిప్పుడు తెలుసుకున్నావా? ఈ గుణ పాఠాలను మనం భారత దేశ పరిస్థితులకు వర్తింపజేయాలి.

— "గా-ఫి"

ఊరల్ పర్వతాలలో....

[మాస్కోకు తూర్పున దాదాపు వేయి మైళ్ళ దూరంలో వుంది యీ పర్వతపంక్తి. సోవియట్ రష్యాకు కావలసిన ఇనుము, ఉక్కు ఇచట విరివిగా తయారౌతున్నాయి. నాజీ హంతకుల్ని వీటితో భూ మట్టం చేయడానికి అచటి కార్మికులు రాత్రిం బగళ్ళు పని చేస్తున్నారు.

హిట్లర్ రష్యాపై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాలో ముఖ్యమైన పారిశ్రామిక పట్టణాలు శత్రు వశమైనప్పటికీ, అనేక యంత్రాగారాలు ఆయా పట్టణాల నుంచి అంతకుముందే ఊరల్సు పర్వతాలకు చేర్చబడ్డాయి. అంతేగాక, రష్యాలో సోషలిజం స్థాపించబడిన తర్వాత మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల ప్రకారం ఊరల్ పర్వతాలలో నవీన పద్ధతులపై ఎన్నో పారిశ్రామిక కేంద్రాలు స్థాపించబడి వృద్ధి పొందుతున్నాయి. పడమటి నుంచి పెట్టుబడిదారీ దేశాలు దాడిచేస్తే రష్యా సురక్షితంగా వుండటానికి ఊరల్ పర్వతాలలోను, సైబీరియాలోను పరిశ్రమలను విపరీతంగా వృద్ధి చేయాలని మొదటినుంచీ లెనిన్, స్టాలిన్‌ల ఆశయం.

ఈ వ్యాసంలోని వివరాలు 'మాస్కో న్యూస్' 1941 వ సంవత్సర సెప్టెంబరు సంచికలలోనివి.]

రష్యాలో ఒక ముసలి స్కూలు మాష్టరు తన క్లాసు పిల్లల కీ విధంగా చెప్పేవాడట; "ఎవరైనా మిమ్మల్ని ఫలానా గని యెక్కడున్నదని అడిగితే వెంటనే 'ఊరల్' పర్వతాలని జవాబు చెప్పండి. మీ జవాబెప్పుడూ తప్పుకాదు." సొలికాంస్క్ జిల్లా ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీ పరిశ్రమకు కేంద్రం. మాలొటోవ్ జిల్లాలో యంత్రాలు తయారుచేసే బ్రహ్మాండమైన పరిశ్రమాలయం వుంది. జ్లటౌస్టు జిల్లా ఇనుము - ఉక్కు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. మాగ్నిటోగోర్స్క జిల్లా కూడా ఇనుము - ఉక్కు పరిశ్రమలకు యిటీవల పేరు గాంచుతోంది.

రష్యా ఖనిజ సంపద

సోవియట్ యూనియన్‌లో ఉత్పత్తి అయే సీసంలో 100 కి 87 వంతులు ఊరల్ పర్వతాలలోనే తయారౌతోంది. రాగి 100 కి 96.5 వంతులు ఇక్కడే ఉత్పత్తి చేయబడుతోంది. ఇంతేగాక దేశం మొత్తంలో తయారయే తగరం, నికెల్, బంగారం, ప్లాటినం, టిన్, అంటిమొనీలలో యెక్కువ భాగం ఊరల్సులోనివే. అల్యూమినియం, గంధకం, పరిశ్రమలుకూడా యిచట విరివిగా వ్యాపించుతున్నాయి. భవిష్యత్తులో యెక్కువ ప్రాధాన్యత వహించబోయే మెగ్నీషియంకూడా ఇక్కడే తయారౌతోంది.

ఇనుము

సోవియట్ యూనియన్‌లో తయారౌతూన్న ఇనుము - ఉక్కు పరిశ్రమలకు ఊరల్సు పర్వతాలు కేంద్రస్థానం. 1929 లో సోవియట్ యూనియన్ 80 లక్షల టన్నుల యినుము తయారుచేస్తే, 1937 లో 82 లక్షల టన్నులు ఒక్క ఊరల్ పర్వతాలలోనే తయారైంది. మూడవ పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఇనుము పరిశ్రమ యింకా వేగంగా వృద్ధి చెందింది. ఈ పరిశ్రమకు కావలసిన ఇనుము మాగ్నిటనయా పర్వతంలోను, బాకాల్ గనులలోను, ఖలిలోవో ప్రాంతంలోను, వైసోకయా-బ్లగోడాట్ పర్వతాలలోను విరివిగా దొరుకుతుంది. ఇంత శ్రేష్ఠమైన యినుము స్వీడన్‌లోను, క్యూబాలోను తప్ప ప్రపంచంలో యెక్కడా దొరకదు.

ఇంతకంటె ఆశ్చర్యకరమైన విషయమేమంటే భూమియొక్క పై భాగంలోనే ముడిఇనుం (Iron ore) దొరుకుతుంది. కనుకనే ప్రతి సంవత్సరం అంతకంతకు యెక్కువ విరివిగా తయారు చేయడానికవకాశము వుంది. భూమియొక్క అంతర్భాగాలకు వెళ్ళాలంటే యెక్కువ కాలం, శ్రమ, ధనం కావాలి. ఇచట యిది అవసర ముండదు.

ఇనుమును పోతపోసి యంత్రాలలో సరి చేయడానికి యంత్రాగారాలు అవసరం. ఊరల్ పర్వతాలకు ఉత్తర దిశనుంచి దక్షిణం వరకూ యీ యంత్రాగారాలు వ్యాపించి యున్నాయి. మాగ్నిటోగోర్స్క, స్టాలిన్స్క, యంత్రాగారాల వంటి పెద్ద యంత్రాగారాలు ప్రపంచంలో మరెక్కడా లేవు.

ఉక్కు పరిశ్రమ

మూడవ పంచవర్ష ప్రణాళిక ప్రకారము యెన్నో కొత్త యంత్రాగారాలు ఊరల్ పర్వతాలలో నిర్మించబడ్డాయి. ఇందులో నిష్నీ - టగిల్ యంత్రాగారం తూర్పు సైబీరియా కంతకూ ఉక్కు సప్లయి చేస్తుంది. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఊరల్సు, సైబీరియా ప్రదేశాలలో ఉక్కు 63 లక్షల టన్నులు తయారయింది. ఇది 5 సం॥లకు పూర్వం దేశ మంతటిలోను తయారైన ఉక్కును మించింది. ఊరల్సులో తయారవుతూన్న యీ వుక్కు సోవియట్ యూనియన్ యొక్క అన్ని డిపార్టుమెంట్లకూ సప్లయి చేయబడుతోంది.

సోవియట్ యూనియన్‌పై హిట్లరు దాడి చేసిన తర్వాత కార్మికు లీ యంత్రాగారాలలో ద్విగుణీకృతోత్సాహంతో పని చేస్తున్నారు. "మేము మా దేశంయొక్క విజయానికి పని చేస్తున్నాం" అనే ఉత్సాహం ప్రతి కార్మికునిలోనువుంది. యుద్ధంప్రకటించక పూర్వంకంటె 1 రెట్లు యెక్కువ యినుము మాగ్నిటోగోర్స్కలో తయారయింది. ఇచ్చటి ఉక్కు పరిశ్రమ కేంద్రంలో (మిగతా 8వ పేజీలో)

విద్యార్థులకు :

ఆదర్శప్రాయమైన అనంతపూర్

కామ్రేడ్
యస్. వి. కె. ప్రసాద్

అనంతపూరు జిల్లావిద్యార్థి సంఘనాయకులైన కామ్రేడ్సు, యస్. రాజశేఖరరెడ్డి, వి కె. ఆదినారాయణరెడ్డి, తిరుమలరెడ్డి, మొదలైన 8 గురు విద్యార్థులు సెప్టెంబరు 10 వ తేదీన అరెస్టు చేయబడ్డారు. అనంతపూరు కాలేజీ కెమిస్ట్రీ లేబరెటరీ తగులబెట్టబడిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగాయి. జిల్లా విద్యార్థినాయకత్వమంతా జైలులో పెట్టబడింది. కాలేజి లేబరేటరికి సంభవించిన ఈ దురదృష్టసంఘటనకు ప్రతివారు చింతింపవలసిందే. ఇదికేవలం ఒక అరాజక చర్య ఈ చర్యలు స్వాతంత్ర్య సంపాదనకు సాధనాలని ఎవరూ నమ్మరు. ఇట్టి అరాజక చర్యలనుండి విద్యార్థులను కాపాడిన, ఈ విద్యార్థి నాయకులు ఇట్టి చర్యలకు పూనుకుంటారని సహాయం చేస్తారని ఎవరూ నమ్మరు. ఇక వీరి నేరంఎమిటీ అనంతపూరు జిల్లాలో నూతనంగా, విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించటమే వీరినేరం. ఈ జాతీయ క్లిష్టపరిస్థితుల్లో విద్యార్థుల ఐక్యతకాపాడి విద్యార్థులను సంఘటితంగా ఉంచటమే వీరి నేరం. ప్రజాసేవవల్ల వారి ప్రేమకు పాత్రులై అనంతపూరు జిల్లాలో-ముఖ్యంగా అనంతపూరులో-విద్యార్థి ఉద్యమాన్ని ప్రధానశక్తిగా జేసి ప్రజల స్వాతంత్ర్యానికి పాటుబడటమే వీరు చేసిన నేరం!

కలరా నిర్మూలనా కార్యక్రమం

జులై నెలలో జిల్లాలో తీవ్రమైన కలరా, అనంతపురం చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించింది. వెంటనే విద్యార్థి ఫెడరేషను సభ్యులను దళాలుగా ఏర్పాటు చేశారు. ఆది నారాయణ, తిరుమలరెడ్డి గార్లు వలంటీర్లకు కలరా టీకాలు వేయించారు. మునిసిపలుఆరోగ్య శాఖాధికారుల వద్ద సూచనలు తీసుకొని దళాలు పల్లెలకు బయలు దేరాయి. కొన్నిగ్రామాల్లో రోజుకు 50 మందికి కలరా తగిలి 25 మంది చనిపోతుండేవారు. విద్యార్థి దళాల తీవ్రకృషివల్ల కలరాతీవ్రత తగ్గింది. ఇంటింటికితిరిగిఆరోగ్య సూత్రాల బోధించారు. పల్లెకు మీటింగులుపెట్టి కలరా నిర్మూలన పద్ధతుల ప్రచారం చేశారు. త్రాగే నీటిని శుభ్రపరచారు. అనేకచోట్ల ప్రజల ఇండ్లను విద్యార్థులే శుభ్రపరచారు. ప్రజలందరికి టీకాలు వేయించి అవసరమయిన మందులను సప్లయి చేయించారు. కలరా వ్యాపకానికి తోడ్పడుతున్న కల్లు, సారా దుకాణాలను, జిల్లాకలెక్టరుతోచెప్పి మూయించారు. కలరా క్రమేణా తగ్గిపోయింది మొదట భయపడిన ప్రజలు, చివరకు తమ కృతజ్ఞతను సంతోషాన్ని వెల్లడించారు

అధిక లాభాలు అరికట్టారు

అనంతపూరు విద్యార్థులు ప్రజాసేవను ఇంకొకరూపాన సాగించారు. సంతరోజుల్లో విద్యార్థి వలంటీర్లు, కంట్రోలుధరలను తెలియజేసి అట్టలను తీసుకొని దుకాణాలవద్ద నిలబడి అన్నివస్తువులు కంట్రోలు ధరలకే అమ్మాలని ప్రచారంచేశారు. అధికధరల కమ్మే వర్తకులను కొంతమందిని అరెస్టుచేయించి జరిమానాలు వేయించారు. తప్పుడుకొలతలు, తూనికరాళ్ళను పట్టుకొని పోలీసులకు వప్పచెప్పారు. పల్లెలనుంచి వచ్చిన బీదజనాని కంతకూ కంట్రోలు ధరలకు వస్తువులను అమ్మించారు.

విద్యార్థుల ఐక్యత కాపాడుటలో మార్గదర్శకులు

ఆగస్టు 8 వ జాతీయనాయకులను అరెస్టుచేసిన వెంటనే అనంతపూరు విద్యార్థుల్లో గొప్ప సంచలనం కలిగింది. జాతీయ ఉద్యమంపై ప్రభుత్వం జరిపే నిర్బంధవిధాన దాడిని ఖండించటానికి, నాయకుల విడుదలకై, విద్యార్థుల ఉద్యమాన్ని కామ్రేడ్స్ వి. కె. ఆదినారాయణ రెడ్డి, తిరుమలరెడ్డిగార్లు నడిపారు. ప్రతివిషయంలో అఖిలభారత విద్యార్థి ఫెడరేషను పాలసీని అనుసరించి విద్యార్థులను నడిపారు. సమ్మెజేసినా, మానినా విద్యార్థులందరు కలసి చేశారు. 10 వ తేదీన కాలేజీ, మూడు స్కూల్సులోపూర్తిసమ్మె జరిగింది. 3000 లమంది. బ్రహ్మాండమైన ఊరేగింపు. సభ జరిగింది. కమ్యూనిస్టు విద్యార్థులైన కామ్రేడ్స్ వి. కె. ఆదినారాయణరెడ్డి, యల్లయ్యగార్లు సభలో పరిమితిలేని సమ్మెవల్ల విద్యార్థులు చీలిపోతారని, వారి బలం, ఐక్యతను తగ్గించుతుందని, అరాజక చర్యలు చేయవద్దని చెప్పారు.

విద్యార్థి ఉద్యమంలో ఎక్కువ అనుభవం లేకపోయినా విరామం లేకుండా విద్యార్థుల్లో అఖిలభారత విద్యార్థి ఫెడరేషను పాలసీని ప్రచారం చేశారు. 11 వ తేదీన విద్యార్థులందరు కాలేజీకి వెళ్ళారు. 12 నుండి మరల విద్యార్థులందరు నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా సమ్మె ప్రారంభించినపుడు ఈ కామ్రేడ్స్ వారినుండి వేరుపడి పోక విద్యార్థులలోఉండి తమపాలసీని ప్రచారం చేస్తూవచ్చారు. 24 వ తేదీన రిజర్వు పోలీసులు తుపాకిమడమలతో, కాలేజిగేట్లవద్దనున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేసినపుడు ఈ కామ్రేడ్స్ ధైర్యంతో పోలీసు దెబ్బలకు గురిఅయ్యారు. వలంటీర్లుగా పనిచేస్తున్న స్త్రీ విద్యార్థి కామ్రేడ్స్ 15 మంది ధైర్యంగా నిలబడ్డారు. విద్యార్థులను చెదరిపోయేటట్లు చేశారు. ఈ స్త్రీ విద్యార్థి వలంటీర్లలో 6గురికి గాయాలు తగిలాయి.

క్రమేణా సమ్మె ఆగిపోయింది. మరల సమ్మెను సాగించాలని కొందరు విద్యార్థులు ప్రయత్నించినపుడు, విద్యార్థులందరు కలసి సమ్మెవిషయమై నిర్ణయించాలని కామ్రేడ్స్ ఆదినారాయణరెడ్డి, తిరుమలరెడ్డిగార్లు చెప్పారు. విద్యార్థుల సభలో ఈ కామ్రేడ్స్ ఇట్టి సమ్మెలవల్ల, అరాజకచర్యలవల్ల విద్యార్థుల ఐక్యత ఎట్లు నాశనమయ్యేది మరల విశదపరచారు. విద్యార్థుల్లో అధికభాగం సమ్మెకు వ్యతిరేకంగా వోటుచేసి, సమ్మె రాకుండా చేశారు. సమ్మె కనుకూలురు గూడ, విద్యార్థుల ఐక్యతగాపాడి సమ్మెకై పూనుకోక విద్యార్థుల ఐక్యత కాపాడారు.

ఈ అరెస్టు లెందుకు ?

ఈ పరిస్థితుల్లో, సెప్టెంబరు 10 వ కాలేజీ కెమిస్ట్రీ లేబరేటరీ తగులపెట్టబడింది. లక్ష రూపాయల నష్టం జరిగింది. స్థానికపోలీసులు వెంటనే ఈ కామ్రేడ్సు నందరిని అరెస్టుచేసి, కుట్రకింద కేసు బెట్టారు. అఖిలభారత విద్యార్థి ఫెడరేషను పాలసీని పూర్తిగా అనుసరించిన ఈ 8 విద్యార్థికామ్రేడ్స్, అనంతపూరు విద్యార్థిఉద్యమాన్ని నిర్మించారు. నడిపారు. అనంతపూరులో బలమైన రాజకీయశక్తిగా, జేశారు. విద్యార్థిసంఘం, విద్యార్థుల, ప్రజల ప్రేమను, సహాయాన్ని సంపాదించింది. నిర్బంధవిధానం విద్యార్థుల్లోని ఐక్యత, బలాన్ని చెడగొట్టలేకపోయింది. ఈ అరెస్టుల ద్వారా, విద్యార్థుల ఈ ఐక్యతను, బలాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం జరుగుతూంది. నూతనంగా అభివృద్ధి అయి, జిల్లాలో స్వాతంత్ర్యోద్యమానికి అగ్రగామిగా ఉన్న విద్యార్థిసంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం జరుగుతోంది.

అనంతపూరు కామ్రేడ్సు కండగా నిలబడాలి

ఇదేసమయమని, కాలేజి ప్రిన్సిపాలు తన నిరంకుశ, నిర్బంధవిధానాన్ని ప్రారంభించాడు. అరెస్టయిన కాలేజీ విద్యార్థులందరిని కాలేజీ నుండి తొలిగించాడు. ఫైన్సు వేశాడు. మన కామ్రేడ్స్ కు ఈ క్లిష్ట పరిస్థితులలో ఆంధ్రవిద్యార్థులు అండగా నిలబడాలి. నిరంకుశాధికారుల ఈ పన్నాగాల సాగనివ్వకుండా చేసి, అనంతపూరు విద్యార్థి ఉద్యమాన్ని, రక్షించాలి. ప్రతి విద్యార్థిసంఘం, అరెస్టయిన విద్యార్థుల విడుదల చేయమని ప్రభుత్వానికి తీర్మానాలు పంపండి. అనంతపూరు విద్యార్థుల కండగా నుంచుంటామని, అనంతపూరు విద్యార్థిసంఘానికి (టాగూరులాడ్జి, న్యూటవున్.) మీ తీర్మానాలు పంపండి. వారి డిఫెన్సుకై మీకు చేతనయినంతమట్టుకు ధనం వసూలుచేసి ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘానికి పంపండి.

కమ్యూనిస్టుల అరెస్టులు

ఒంగోలు తాలూకా యువజనసంఘ ప్రధాన కార్యదర్శి ఎన్. కేశవులు, ప్రచారకులైన సి. యల్. నారాయణగార్లను అక్టోబరు నాల్గవ తేదీన అరెస్టు చేసి ఒంగోలు సబ్‌జైలులో వుంచారు.

కర్నూలు జిల్లా గిద్దలూరులో ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం గావించుచుండగా అరెస్టు చేయబడిన కామ్రేడ్స్ వి. రామశాస్త్రి, బి. శాయన్నగార్లను డిప్యూటీ కలెక్టరు విచారించి అక్టోబరు రెండవతేదీన తీర్పు చెప్పాడు. ఫాసిజాన్ని ఓడించాలని ప్రజాయుద్ధాన్ని జయించాలనీ యిచ్చిన నినాదాలు నిరపాయమైనవే. కాని "కాంగ్రెసు నాయకులను విడుదలచెయ్యాలనీ, జాతీయ ప్రభుత్వం కావాలనీ, నినాదాలిచ్చారు. కాబట్టి ప్రభుత్వంపైన, దాని పాలసీపైన వ్యతిరేక భావం కల్గుతుందనియు అందుచే మొదటి వారికి 6 నెలలు, రెండవవారికి 3 నెలలు శిక్షవిధిచుతున్నానని తీర్పులో మేజిస్ట్రేట్ ఉదహరించాడు.

నరసారావుపేటలో అరెస్టు చేయబడిన కామ్రేడ్స్ శ్రీ గిరిరాజు సత్యనారాయణ, బి. వెంకటేశ్వరరావుగార్లను 6 తేదీన పోలీసులు కేసును పెట్టకపోవుటవలన కోర్టుచే 5, 6 తేదీలలో విడుదలచేయబడ్డారు.

కాకినాడలో అరెస్టు చేయబడిన కామ్రేడ్స్ సి. వి. కె. రావు, వి. యస్. శర్మగార్లకు ఒకసంవత్సరం కఠినశిక్ష విధించబడింది.

గుడివాడ తాలూకా పాములపాడులో కామ్రేడ్ సూరపనేని శేషయ్యగారి యిల్లు, రావులపాడులో కామ్రేడ్స్ ధూళిపూడి రాఘవయ్య, బెల్లపు సత్యనారాయణగారల యిల్లు పోలీసులచే సోదాచేయబడినవి. సూరపనేని శేషయ్యగారిని అరెస్టుచేశామని గుడివాడతీసుకుపోయి, రెండుగంటలు స్టేషనులో వుంచి వదలివేశారు. జొన్నపాడులో కామ్రేడ్ వంగపాటి రంగారెడ్డిగారి యిల్లు చుట్టవేసి నిద్రపోతున్న వారిని లేపి సర్కిల్‌యినస్పెక్టరు పిలుస్తున్నాడని తీసుకువెళ్ళారు. సర్కిల్ అడ్డుప్రశ్నలు వేసి, తనకేమితెలియదనిచెప్పగా అనవసరంగా దుర్భాషలాడి కొట్టి యిల్లు సోదాచేశారు. తరువాత అరెస్టు చేశామని చెప్పి గుడివాడ తీసుకువెళ్ళారు అచట మరల బూతులు తిట్టి, లెంపకాయలు కొట్టి, రెండుగంటలు వుంచి వదలివేశారు.

దివి తాలూకా శ్రీకాకుళంలో ప్రభుత్వానికి కాంగ్రెసు నాయకులను విడుదల చెయ్యాలనే విజ్ఞప్తిపై సంతకాలు చేయించిన కామ్రేడ్ జి. రాధాకృష్ణయ్యను అరెస్టుచేశారు. తీవ్రంగా కొట్టారు. సంతకాలు చేసినవారిని పిలిపించి సర్కిల్‌ఇన్‌స్పెక్టరు లాఠీచార్జీ చేయించాడు. బెదరించి దబ్బుకూడా వసూలుచేశాడు. ఇంకో ముగ్గురిని అరెస్టుచేసి వారితోపాటు కామ్రేడ్ రాధాకృష్ణయ్యను చల్లపల్లి తీసుకువెళ్ళారు.

ఏలూరులో అరెస్టుచేయబడిన కామ్రేడ్స్ గారపాటి సత్యనారాయణ, ఆకుల సుబ్బారావుగార్లను వెల్లూరు డిటెన్షను క్యాంపుకు పంపారు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కామ్రేడ్స్ చెర్వు శ్రీనివాసులు, కె. కాశప్ప, పెంకయ్యగార్లను అరెస్టుజేసి గూడూరు సబ్‌జైలులో రిమాండ్ చేశారు.

కర్నూలుజిల్లా విద్యార్థిసంఘ ఆర్గనైజరు. జి. వెంకటరెడ్డిగారికి సంవత్సరం కఠినశిక్ష విధించబడింది.

(7 వ పేజీ తరువాయి) 100 కి 25 వంతులు యెక్కువ ఉక్కు తయారయింది.

నిష్నీ - టగీల్ లో

ఈ ప్రదేశంలో ఇనుము - ఉక్కు పరిశ్రమలు సుమారు 2 శతాబ్దాలనుంచి వున్నాయి. పూర్వం యిచట వీటిని చేతిపరిశ్రమలద్వారా తయారుచేసేవారు. కాని 11 సంవత్సరాలనుంచి యిది గాంచిన అభివృద్ధినిబట్టి ప్రపంచమంతటిలోను మహోన్నతమైన పారిశ్రామిక కేంద్రంగా ఇది ప్రసిద్ధిపొందింది. ఇచటి బ్లాస్టుఫర్నేసీస్ 15 అంతస్థుల బిల్డింగ్‌లలో వున్నాయి. ఒక్కొక్క బ్లాస్టుఫర్నేస్ ప్రతిరోజు అనేకవేల టన్నుల యినుమును కరిగించుతూ వుంటుంది. ఈ యినుమును, రాతినిబొగ్గును, సున్నాన్ని, ఒకే వ్యక్తి అందిస్తాడు! ఒక స్విచ్‌వేస్తే యంత్రాగారం అంతా పని ప్రారంభిస్తుంది. ఈ యంత్రాగారానికి కావలసిన ఇనుము, రాతినిబొగ్గు టగీల్ ప్రాంతంలోనే దొరుకుతుంది. ఇచటికి సమీపంలో వున్న స్వెర్డ్లాన్స్క్ ప్రదేశంలో మాంగనీసు సప్లయి అవుతుంది.

నిష్నీ - టగీల్ పారిశ్రామిక కేంద్రం ఆసియా - ఐరోపా ఖండాలమధ్య వుంది. ఈ ప్రదేశంలో దొరికే ఖనిజ సంపద ఈ కేంద్రానికి వెన్నెముక వంటిది. ఇక్కడ తయారయే యుద్ధ పరికరాలు సోవియట్ యూనియన్ కంతకూ సప్లయి అవుతున్నాయి. ఇనుమును తవ్వే కార్మికులు, ఉక్కును తయారు చేసే స్త్రీ పురుషులు, రోజు రోజుకు ఉత్పత్తిని యెక్కువ చేస్తూ, రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. నాజీ సైనికుల్ని ధూమట్టం చేసే యుద్ధ పరికరాలను అచంచలమైన ఉత్సాహముతో తయారు చేస్తున్నారు.

యువజనుల ఉత్సాహవంతమైన కృషి

ఏలూరుతాలూకా యువజన సంఘ యాజమాన్యమున 25-9-42 మొదలు 27-9-42 వరకు చాటపర్రు గ్రామంలో అనేక ఆటలలోను, వైజ్ఞానిక విషయాలలోను, పోటీలు జరిగాయి. 8 గ్రామాలనుంచి వచ్చిన 181 మంది యువకులు వీటిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 27 వ తేదీని గుత్తా సత్యనారాయణమూర్తిగారి అధ్యక్షతను జరిగిన సభలో గెలుపొందినవారికి బహుమతు లీయబడ్డాయి. నేటి క్లిష్ట పరిస్థితులలో యువకుల కర్తవ్యాన్ని గురించి కామ్రేడ్ యుగంధర్, పూర్ణచంద్రరావుగారలు ఉపన్యసించారు. ఆ రాత్రి 9 గంటలకు స్థానిక కమ్యూనిస్టులు ప్రజా యుద్ధాన్నిగురించి బుర్రకథ చెప్పారు.

కోవూరు తాలూకా యువజన మహా సభ

పై మహాసభ 30-9-42 వ తేదీని అలగానిపాడులో జరిగింది. వివిధ గ్రామాలనుంచి సుమారు 50 మంది ప్రతినిధులు, 500 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆహ్వాన సంఘాధ్యక్షులైన కామ్రేడ్ చేవూరు వెంకయ్య, సభా ప్రారంభకుడు కామ్రేడ్ కె కృష్ణారావు, సభాధ్యక్షుడు కామ్రేడ్ ఎ. గంగాధరం, ఫాసిస్టు ప్రమాదాన్నిగురించి, భారతీయుల కర్తవ్యాన్ని గురించి,ఉపన్యాసాలిచ్చారు ప్రభుత్వ నిర్బంధవిధానాన్ని ఖండిస్తూ, జాతీయైక్యతకు యువకులు కృషి చేయవలసిందని మహా సభలో తీర్మానించబడింది. కయ్యూరు రైతు నాయకులపై మరణ శిక్షను రద్దు చేయవలసిందనీ, వాలంటీర్ దళాలపై నిషేధాన్ని తొలగించవలసిందనీ, ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

నందిగామ తాలూకాలో యువజన సంఘాలు

కృష్ణజిల్లా యువజన సంఘవారి నిర్ణయం ప్రకారం కామ్రేడ్ రావెళ్ల హనుమంతరావు ఈ క్రింది గ్రామాలలో యువజన సంఘాలు స్థాపించారు. లింగాల, వత్సవాయి,దబ్బాకుపల్లి వేములనరము, కంభంపాడు, మాచనేనిపాలెం, కొణత మాత్మకూరు, వీరులపాడు, చవుట పల్లి, ఏలూరు, దాచవరం, మ్యాగల్లు, లింగాలపాడు, పొన్నవరం, పేరుగలపాడు, కంచకచర్ల, పెండ్యాల, చింతలపాడు, రావులపాడు, చెర్వుకొమ్ముపాలెం, కమ్మవారిపాలెం, రాఘవాపురం, నందిగామ, అనాసాగరం శనగపాడు, అయిత వరం, చందాపురం, చందర్లపాడు, గుమ్మడిదుర్రు, పెనకంచిప్రోలు, అనిగళ్లపాడు, ముచ్చింతాల, ముగనచర్ల, అన్ని గ్రామాలలోను జాతీయనాయకుల్ని విడుదల చేసి జాతీయ ప్రభుత్వ స్థాపనకై అన్నిపార్టీలతోను సంప్రతింపులు జరపవలసిందని ప్రభుత్వాన్ని కోరుచు తీర్మానాలు, మహజర్లు, పంపబడ్డాయి. మొత్తం 500మంది యువజన సంఘాలలో చేరారు.

ఒంగోలు తాలూకా

తాలూకా యువజన సంఘం తరపున కామ్రేడ్స్ సి. ఎల్. నారాయణ, ఎం కేశవులు వి. వి. దీక్షిత్, తాలూకా అంతట సంచారం చేసి, ప్రజలలో జాతీయవాంఛను గురించి విరివిగా ప్రచారం చేశారు.

బందరు తాలూకాలో

కృష్ణాజిల్లా యువజనసంఘ ఆర్గనైజరు తాతినేని సూర్యప్రకాశరావుగారు, బందరు తాలూకా రైతు సంఘాధ్యక్షుడులు పడమటి కోటీశ్వరరావు, నాగేశ్వరరావుగారలు, యీ క్రింది గ్రామాలలో సంచారంచేసి, జాతీయైక్యతయొక్క అవసరాన్ని గురించి ప్రజలలో ప్రచారంచేశారు; అరాజకచర్యలు మన స్వాతంత్ర్యానికి మార్గం యెలాకాదో స్పష్టీకరించారు. చోడవరం, కోడూరు, నందిగామ, పెనుమల్లి, దావూజిపాలెం, ముచ్చలగుంట, కలువగుంటపాలెం, చేవెంద్ర, పెందొర్రు. ఈ గ్రామాలన్నిటిలోనూ యువజనసంఘాలు స్థాపించబడ్డాయి.

విడవలూరు, యీతముక్కల

పై గ్రామ యువజనసంఘాలు 1, 2 తేదీలలో చిట్టేటి అంకయ్యగారి అధ్యక్షతక్రింద, సమావేశమై, తక్షణమే జాతీయ నాయకులను విడిచిపెట్టవలసిందనీ, కయ్యూరు నాయకుల్ని విడుదల చేయవలసిందనీ ప్రభుత్వాన్నికోరుతూ తీర్మానించారు.

గూడూరు యువజనసంఘం

పై సంఘకార్యనిర్వాహకవర్గం 4-10-42 తేదీని కామ్రేడ్ మస్తేఖాన్ అధ్యక్షతను సమావేశమై, ప్రభుత్వ నిర్బంధవిధానాన్ని ఖండిస్తూ జాతీయనాయకుల్ని వెంటనే విడుదలచేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, జాతీయైక్యతకు కృషి చేయవలసిందని ముస్లింలీగ్‌ను కోరుతూ, తీర్మానాలు గావించింది.

భారతీయులకు కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

(10 వ పేజీ తరువాయి) చేయండి. జాతీయ ప్రభుత్వస్థాపన కవసరమైన జాతీయైక్యతను నిర్మించడానికి అందరికంటె ముందంజవేయవలసినవారుమీరు. దేశంయొక్క ప్రధానరాజకీయపక్షానికి చెందినవారుమీరు.

ముస్లిం లీగ్ సభ్యులకు

ముస్లింలీగ్‌కుచెందిన దేశభక్తులారా! మా పార్టీ మతవైషమ్యాలతోసంబంధంలేని జాతీయ సంస్థ; అన్నిజాతుల ప్రజలకు స్వయంనిర్ణయ హక్కుగుర్తించబడాలనీ,అలాగుర్తించబడటం న్యాయమనీ, స్వాతంత్ర్య సంపాదనకిది మార్గమనీ, మొట్టమొదట గ్రహించినది మా పార్టీ. జాతీయోద్యమంలో మేము యీ హక్కుకై ఆందోళనచేస్తూవచ్చాం. కాంగ్రెసు పలుకుబడిగల జాతీయోద్యమం మీ ముస్లిం జాతుల (Muslim Nationalities)స్వయంనిర్ణయ హక్కును గుర్తించేవరకు ఎడతెగనిఆందోళనచేస్తామని మేము శపథం తీసుకున్నాం. కాంగ్రెసు, ముస్లింలీగ్‌లు ఐక్యతకై ఒక్కొక్క అడుగుముందుకు వేస్తుంటే, విదేశీ ప్రభుత్వం కాంగ్రెసునాయకుల్ని అరెస్టుచేసింది. మీమీద మీ సంస్థమీద, యెంతో బాధ్యతవుంది. కాంగ్రెసునాయకులు జైళ్లలో నిర్బంధించబడియున్నారు. మీకు స్వేచ్ఛఉంది. వారి తరపున, మీతరపున, కూడ మీరేముందుకువచ్చి కార్యరంగంలో ప్రవేశించవలసియుంది. కాంగ్రెసు నాయకుల విడుదలకై మీరెంత యెక్కువ ఆందోళనచేస్తే అంత నిశ్చితంగా మీరు జాతీయవాంఛను, జాతీయప్రభుత్వాన్ని, బలపరుస్తున్నారన్నమాట. అంత సులభంగా మీరు మీ స్వయంనిర్ణయహక్కును కాంగ్రెస్‌చే అంగీకరింప చేస్తారన్నమాట. ఈ హక్కును మీకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులొకవరంగా ప్రసాదించరు. కాంగ్రెసుతోను, ఇతర జాతీయసంస్థలతోను, మీరుకలసి పనిచేయడం ద్వారానే మీరది సంపాదించుకొన గల్గుతారు. కాబట్టి మీరు భారతీయులందరి జాతీయవాంఛ సఫలంకావడానికి, మీ స్వయంనిర్ణయ హక్కు లభించడానికి, వారితోకలిసి ఐక్యసంఘటనలో చేరండి.

కార్మికులకు - రైతులకు

కార్మిక సోదరులారా! దేశం నేడు మహాప్రమాదంలో వుంది. ప్రభుత్వంగాని, సైన్యంగాని, జాతీయప్రతినిధుల చేతుల్లో లేవు. కాని ఉత్పత్తి మీచేతుల్లో వుంది. అందరికంటే మీ బాధ్యత యెక్కువ. మీకుగల శక్తి యే ఇతర వర్గానికీలేదు. ఉత్పత్తిని వృద్ధిచేస్తూ, మీ దేశంయెడల మీకు గల ప్రేమను ప్రదర్శించండి. ఉత్పత్తిని స్తంభింపజేయడం అంటే, మీవర్గానికీ మీ దేశానికీ మీరు ద్రోహం చేయడమన్నమాట. ఫాసిస్టు పిశాచాలను దేశానికి ఆహ్వానించడమన్నమాట. కార్మికవర్గంలో ఐక్యతను నిర్మించండి. మీ మీ యూనియన్‌లను బలపరచుకోండి. నేడు మీ రెంతో అనుకూల పరిస్థితులలోవున్నారు. మీ యజమానులుగాని, ప్రభుత్వంగాని, మీ కోర్కెలను నిర్లక్ష్యంగా త్రోసివేయలేరు. జాతీయైక్యతకై మీ పార్టీ (కమ్యూనిస్టుపార్టీ) ముందంజవేసి దేశమంతటా బ్రహ్మాండమైన ప్రజాఉద్యమాన్ని ప్రారంభించింది. జాతీయైక్యతకు కార్మికవర్గ ఐక్యత పునాదిగాఉండేటట్లుచేయండి. ఐక్యతతో మీరు జాతీయవాంఛనుబలపరచండి. మీ యూనియన్లు, మీ పార్టీ, యేర్పాటుచేసే సభలకు వేలకొద్దీ హాజరుకండి. తుంటరులుగాని, పెడమార్గాలలో నడిచే దేశభక్తులుగాని, చెప్పే మార్గాలను నడవకండి. మిమ్మల్ని నడిపేవారు మీ కార్మికసంఘాలు, మీ పార్టీ. మీ కార్మికవర్గంయొక్క హక్కుల్ని రక్షించడానికి, జాతీయైక్యతను నిర్మించడానికి, జాతీయవాంఛను సంపాదించడానికి, ఇదివరకెన్నడూ సమీకరించని విధంగా వీరు మిమ్మల్ని సమీకరిస్తారు.

రైతు సోదరులారా! మీరు మీవుద్యమాన్ని నిర్మించు కోవడంలో మా పార్టీ సహాయం చేసింది. ఈ రోజున పల్లెటూళ్లలో కఠినమైన నిర్బంధవిధానం తాండవమాడుతోంది. గ్రామాలలో అగ్నిజ్వాలలు ఆకాశాన్నంటుతున్నాయి. ముసలిరైతులు 1857 వ సంవత్సరం తరువాత దేశంలోజరిగిన హత్యాకాండను జ్ఞాపకం చేస్తున్నారు. ఈభీభత్సాన్ని వ్యాపింపజేయకండి. సామాన్యరైతులలోనిస్పృహ, నిరాశ ప్రబలకుండా చూడండి. గ్రామంలో అరాజకం వ్యాపించకుండా శాంతినికాపాడటానికి,సాముదాయికజరిమానాలు రద్దు చేయబడటానికి, ఆహారసమస్యను ధరలసమస్యను జయప్రదంగా పరిష్కరించడానికి, గ్రామంలో ఐక్యతను నెలకొల్పండి. రైతుప్రచారకులారా! రైతాంగంయొక్క దేశభక్తి పెడమార్గాన నడిచే దేశభక్తులకు వినియోగపడకుండా చూడండి. పోలీసులచే అణచబడకుండా దాన్నికాపాడండి. రైతాంగములో దేశభక్తిని ప్రచారంచేస్తూ, రైతుసంఘానికీ విధ్వంసక్రియలకూ ఎట్టిసంబంధమూలేదని స్పష్టం చేయండి, రైతులందర్నీ జాతీయైక్యతకై జరిగే ఆందోళనలో పాల్గొనేటట్లు నడిపించండి. గ్రామరక్షణకూ దేశసౌభాగ్యానికీ, మార్గంయిదే.

విద్యార్థి సోదరులకు

విద్యార్థి సోదరులారా! మీరు మీ వుద్యమాన్ని నిర్మించు కోవడంలో మా పార్టీ కూడా సహాయంచేసింది. అందరికంటె ఎక్కువగా మీరు దారుణమైన నిర్బంధ విధానానికి గురిఅయారు. మీలో అనేక వేలమంది విద్యార్థులు రాజకీయంగా ముందుకు వచ్చి కార్యరంగలో దూకారు. ఈ రోజున మీ కెన్నిగాయలు తగిలినప్పటికీ, శిరస్సు వంచకుండా ధైర్యంతో నిలబడియున్నారు. నేటి విషమావస్థలో దేశానికెటువంటి సేవచెయ్యాలో మీరు మార్గంవెతుక్కొంటున్నారు. జాతీయైక్యతలోవిద్యార్థుల ఐక్యత ప్రధానభారమని యెంచి, మీరు విద్యార్థుల ఐక్యతను నిర్మించండి. కాంగ్రెస్, ముస్లింలీగ్, కమ్యూనిస్టు, విద్యార్థులారా! విద్యార్థులందరూ జాతీయవాంఛను బలపరచడానికి వారిలో ఐక్యతను పెంపొందించండి. అందుకు మొదట మీరు ఒకే తాడుమీద నడవండి. దేశాన్ని ప్రస్తుత విషమ దశలోనుండి తప్పించి విజయం సాధిచడానికి ఉచితరీతిని మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. నిరంతరం ఎడతెగకుండా సమ్మెలు చేయవద్దు. అలా చేస్తే మీ విజ్ఞాన దీపికను మీరు ఆర్పివేస్తున్నా రన్నమాట, భారత దేశ స్వాతంత్ర్యానికి, భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి, నేడు విద్యాధికులైన యువకులు యిదివరకుకంటే యెక్కువకావాలి. నిరంతర సమ్మెలుచేస్తే, మీ విద్యాలయాధికారులు కాలేజీలు మూసివేసి మిమ్మల్ని పోలీసులచేతులలో వొప్పగించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ కాలేజీ, లేక హైస్కూలు జీవితాన్ని తిరిగి నిర్మించి, అదిమీ రాజకీయ కార్యక్రమానికి కేంద్రంగా ఉండేటట్లుచూడండి. విద్యార్థిఉద్యమాన్ని బలపరచి, దానిద్వారా మీరు పూర్వపు సాంప్రదాయాలకు తగినరీతిని పనిచేయండి.

దేశభక్తు లందరికీ

దేశభక్తులారా! ప్రతిచోట, ప్రతిరంగంలోను, కమ్యూనిస్టులమైన మేము ఒకేనినాదాన్ని యిస్తున్నాం. అదే ఐక్యత! జపాను దురాక్రమణ దారులు ఎందుకో వేచియున్నారని భావించకండి. మనపైపడటానికి వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. జాతీయోద్యమాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భిన్నాభిన్నం చేయడానికి పూనుకున్నారు కాబట్టి జాతీయ రక్షణకు, జాతీయస్వాతంత్ర్యమునకు, జాతీయైక్యతను సాధించండి. తద్వారానేటి జాతీయ ప్రతిష్టంభనను పరిష్కరించండి. మనమంతా చేతులు కలిపి నడిస్తే, తప్పక జయిస్తాం. వేరు వేరుగా నిలబడితే, అందరం కలిసి నాశనమవుతాం, కాబట్టి మేము మీకు చేస్తున్న ఈవిజ్ఞప్తి ఐక్యత కొరకు, విజయం కొరకు.

భారతీయులకు కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి

(1 వ పేజీ తరువాయి) లేదు. ముస్లింలీగ్ యిందులో చేరనేలేదు. ఈ వుద్యమం స్వవినాశనకారి అనీ, పోరాటం కాదనీ, మా పార్టీ స్పష్టీకరించింది. దేశంలోవున్న ప్రధాన జాతీయ సంస్థలను సహితం ఐక్యపరచలేని ఉద్యమం ప్రజలందరినీ ఎలా ఐక్యపరచగలదు? శిధిలం చేసే బీజాలు అందులోనే వున్నాయి. దేశరక్షణ కేంద్రాలను ధ్వంసం చేసే పోరాటం స్వాతంత్ర్య పోరాటమనే పేరుతో ప్రచారం కావచ్చు. కాని అది నిజంగా దేశ స్వాతంత్ర్యానికి దారితీయదు; దేశీయ విచ్ఛిన్నానికే దారితీస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడానికిది మార్గం కాదు. భారత జాతీయోద్యమమే యిందువల్ల కూలిపోతుంది. ఫాసిస్టు పిశాచాల దండయాత్రకిది మార్గం సరిచేస్తుంది.

స్వాతంత్ర్యానికి మార్గంయేది ?

భారతదేశ స్వాతంత్ర్యం భారతరక్షణ కేంద్రాలను ధ్వంసంచేయడం లభించదు. వాటిని బలపరచడంవల్లనే లభిస్తుంది. రక్షణకేంద్రాలను ధ్వంసంచేస్తే, స్వాతంత్ర్యానికిబదులు ఫాసిజంవస్తుంది. జాతీయ ప్రతిఘటనను ప్రతిపనీ చెయ్యాలి. జాతీయ రక్షణకు నాశనకారియైన పనిని దేనినీ చేయకూడదు: ప్రతి భారతదేశభక్తునికీ స్వాతంత్ర్య నినాదం యిదే.

నేడు భారతదేశ రక్షణ భారతీయుల చేతుల్లో కాకుండా, విదేశీయప్రభుత్వపు చేతుల్లో వుంది. ఇదే ఫాసిస్టుబలం. మన దుర్బలత్వం కూడా యిదే. మన మాతృభూమిని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు జయప్రదంగా రక్షించలేరు. రక్షించరుకూడా. మలయా, బర్మాలు ఇందుకు తార్కాణం. మన దేశీయులందరినీ నేడెదుర్కొంటూన్న సమస్య బ్రిటిష్ పరిపాలనను తొలగించడమా, లేక ఫాసిస్టు దురాక్రమణదారులకా అనేది కానేకాదు. స్వాతంత్ర్యమా లేక ఫాసిజమా అనేది నేటి సమస్య.

ఫాసిస్టురాక్షసుల్ని ఎదుర్కోవడానికి భారతీయులకు బలమైన ఆయుధం ఒక్కటేవుంది, ఈ ఆయుధం స్వాతంత్ర్యోద్యమం వల్లనే మనకు లభించింది. ఇదే భారతదేశపు జాతీయైక్యత.

మనం మన శత్రుబలాన్ని అధికంగా అంచనా వేయవద్దు. ఎంత బలంవుందో అంతే అంచనవేదాం. వివిధ దేశాలలో జాతీయైక్యత లేకుండా ప్రజలు పరస్పరకలహాలలో నిమగ్నులై యుండడంవల్లనే ఫాసిస్టులాయాదేశాలలో జయంపొందగలిగారు. ఐక్యతగల దేశాలలో, అనగా సోవియట్‌యూనియన్, చైనాలలో, వారి ప్రయత్నాలు వ్యర్థమౌతున్నాయి. మనం కూడా మనదేశంలో పరస్పర విభేదాలలో భంగిపోవడంవల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బలంగావున్నారు.

మనం మన బలాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మనలోయెంతబలం ఉందో దాన్ని గ్రహించుదాం. మనం 40 కోట్లమంది ప్రజలం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మనకు పూర్తిగా దూరం అయారు. ప్రజలు వారిని తృణీకారంగా చూస్తున్నారు. దేశంలో ఒక్క ప్రజా పార్టీ గూడా వీరిని సమర్థించడం లేదు. భారత దేశ రక్షణకు, భారత దేశ స్వాతంత్ర్యానికి మన ప్రజలందరూ కలిసి ముందుకు వస్తే, వీరు మనల్ని అడ్డు పెట్టలేరు.

ఐక్యతే మన బలం. ఐక్యత లేకపోవడమే మన బలహీనత. విధ్వంసక్రియల ద్వారా మనం మన అనైక్యతను యెక్కువ చేశామా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని నేడు బలపరుస్తున్నామన్నమాట. రేపు జపాన్ ఫాసిస్టుల క్రిందికి జారిపోతా మన్నమాట. జాతీయ ప్రతిఘటనకై జాతీయైక్యతను మనం విశాలపరచగలిగితే యీరోజున జాతీయ ప్రభుత్వాన్ని లాక్కొని ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యంతోపాటు మన దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడ గల్గుతాం. భారతజాతీయైక్యతకై పోరుసల్పడమంటే అర్థం భారతదేశప్రజలు జాతీయరక్షణకు, జాతీయస్వాతంత్ర్యానికి పోరాడటమన్న మాట. విధ్వంసక్రియలు అరాజక చర్యలు జాతీయవిచ్ఛిన్నానికే దారితీస్తాయి; జాతీయ స్వాతంత్రానికి కాదు.

ఐక్యత ! ఐక్యత !! ఐక్యత !!!

నేడు భారతీయుల యెదుట జాతీయైక్యత అనే మార్గం ఒక్కటే వుంది. ఒకవైపు సామ్రాజ్యవాదుల నిర్బంధ విధానం మరొకవైపు ఫాసిస్టు దాడివల్ల కలుగనున్న ముప్పు జాతీయైక్యతకు ఇదివరకే చక్కని పునాదిని వేశాయి. ఇంతటి విశాలమైన జాతీయైక్యత యిదివర కెన్నడూ మన దేశంలో యేర్పడలేదు. కాంగ్రెసు సంస్థ లీగ్‌వైపుకు, లీగ్ కాంగ్రెసు వైపుకు, ముందడుగు వేయడం మనం చూస్తున్నాం. జాతీయ ప్రభుత్వంకొరకు దేశమంతటా వ్యాపించుతూన్న జాతీయ వాంఛ వెనుక మన ప్రజలూ సర్వతోముఖమైన జాతీయైక్య సంఘటనను నిర్మించుకొంటున్నారు. సర్ తేజ్ బహదూర్ సప్రూవంటి మితవాద నాయకులు లగాయతు కమ్యూనిస్టులవంటి తీవ్రవాదులవరకు ఈ ఐక్య సంఘటనలో వున్నారు. వివిధ వ్యాపార సంస్థలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థిసంస్థలు, కాంగ్రెస్-లీగ్ ఐక్యతను వాంఛిస్తున్నాయి. మన జాతీయైక్య సంఘటనకు ఇవే మూలాధార (Axis) మని యీ సంస్థలన్నీ విశ్వసిస్తున్నాయి.

మన సామ్రాజ్యవాదుల చేతుల్లోంచి అధికారాన్ని లాక్కొని ఫాసిస్టుల నెదుర్కొనడాని కవసరమైన జాతీయ సమీకరణకు ఐక్యత సూరకత్తివంటి ఆయుధం. దీని యెదుట యెవరూ నిలవలేరు. బ్రిటిష్ వారి సంకెళ్ళలోనుంచి మనం జపాన్ ఫాసిస్టుల యినుప పిడికిలిలో పడకుండా కాపాడే ఆయుధం యిదే; మన దేశాన్ని సామ్రాజ్యవాదుల చేతుల్లోనుంచి రక్షించి ఫాసిస్టు హంతకుల నెదుర్కోవడం ద్వారా దేశస్వాతంత్ర్యం సంపాదించుకోవడాని కిది చక్కని సాధనం.

నేడు ఐక్యతను సాధించడం సులభసాధ్యం. ఇదివరకుకంటె యెక్కువ సులభసాధ్యం. మనందరికీ మాతృభూమి అయిన భారత దేశం నేడు ప్రమాద దశలో వుంది. దేశంతోపాటు మన వివిధ మతాల ప్రజలు, జాతులు, కూడా ప్రమాద దశలో వున్నాయి. మన దేశాన్ని పోగొట్టుకోవడమంటే అర్థం, మన సర్వస్వం నాశనం గావించుకోవడ మన్నమాట. మన దేశం యెడల మనందరికీ గల భక్తివల్లనే మేమీవిధంగా ఐక్యత కావాలని ఘోషిస్తున్నాం. మాతృభూమిపై మనకు గల ప్రేమ, వేర్వేరు మతాల ప్రజలకు కావలసిన హక్కులు, మనందరినీ ఒక తాడుమీద నడిచేటట్లు చేయాలి. అంతేగాని, ఐక్యత సాధ్యం కాదనడం, దేశం దగ్ధ మవుతూంటే యీ ఉపద్రవాన్ని చూడక పోవడం అన్నమాట. మాతృదేశం అగ్నిజ్వాలల కాహుతి అవుతూంటే; మనం వట్టి పదజాల ప్రయోగంతో సంతృప్తిచెంది ఊరుకోవడ మన్నమాట. ఐక్యత సాధ్యం కాదనడం భారతీయుల దేశభక్తిలో విశ్వాసం లేకపోవడ మన్నమాట. ఒకే పార్టీ, లేక సంస్థ, దేశభక్తిని గుత్తకు తీసుకోవడమన్నమాట.

ఐక్యత ఫలించి తీరుతుంది

ఐక్యత తప్పక ఫలిస్తుంది. ప్రజలనుంచి దూరమైయున్న కొద్దిమంది సామ్రాజ్యవాదుల్ని పూర్తిగా చుట్టుముట్టడానికి ఐక్యత ప్రజల అమోఘాస్త్రం. గత 50 సంవత్సరాలలోను వృద్ధి పొందుతూ వచ్చిన మన జాతీయోద్యమం యొక్క ఐక్యతను బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అణచలేకపోయారు. నేడు సర్వతోముఖమైన జాతీయైక్యత ద్వారా వారి చుట్టూ యినుప చక్రాన్ని బిగిస్తే వారు దాన్ని యెలా తప్పించుకొనగలరు? జాతీయ రక్షణకు యిది అత్యవసరం. ఇంతేకాక నేడు జాతీయ ప్రభుత్వం కావాలని ఘోషించే భారతీయుల ఐక్యకంఠం, ఐక్యతను యిదివరకే నిర్మించింది. దీన్ని మనం యింకా విస్తృత పరచాలి. సర్వతోముఖమైన జాతీయైక్యతను మనం నిర్మించి ప్రజలందరినీ ఐక్య సంఘటనగా సమీకరించామా, వెంటనే ఈ సామ్రాజ్యవాదులు కూలిపోక తప్పదు. మరొకవిషయమేమంటే, మన జాతీయైక్యతను బలపరచుతూ మిత్రరాజ్యాల ప్రజలందరూ ఒకవైపు నిలబడి యున్నారు. ఎందువల్లనంటే, భారతదేశాన్ని జయప్రదంగా రక్షించడం వీరికి కూడా అవసరమే. వీరి స్వాతంత్ర్యం కూడా మన దేశ రక్షణపై ఆధారపడి యుంది. ప్రపంచ ప్రజలు తమ తమ దేశాలలోను, ఇతర దేశాల ప్రజలతోను, ఐక్యతతో వున్నారు. మనం కూడా మన దేశములో ఐక్యతను సాధించుదాం. అప్పుడు మనం మన బలంవల్లను, మిత్ర రాజ్యాల ప్రజలు మనకిచ్చే సహకారంవల్లను, జయించి తీరుతాం. భారత దేశం ఒకే తాటిమీద నడిస్తే మిత్రరాజ్యాలు తప్పకుండా కలుగజేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల విధానాన్ని తలక్రిందులు చేయడంలో సహాయం చేస్తారు.

ఐక్యత అంటే విజయమన్నమాట. ఐక్యతలేకపోతే, సర్వనాశన మన్నమాట. కాబట్టి ప్రతి దేశభక్తుని కర్తవ్యం స్పష్టంగా తెలుస్తోంది.

జాతీయైక్యతకై ఆందోళన

ప్రజల దేశ భక్తిలో పూర్తియైన విశ్వాసం వుంచి, భారత కమ్యూనిస్టు పార్టీ దేశమంతటా జాతీయైక్యతకై ఆందోళన చేస్తోంది. నేటి జాతీయ ప్రతిష్టంభనను పరిష్కారం చేసి జాతీయ ప్రభుత్వాన్ని సంపాదించడానికిది అత్యవసరం. జాతీయ ప్రభుత్వం లేనిదే మన దేశాన్ని జయప్రదంగా రక్షించుకొని స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము.

జాతీయైక్యతను సాధించడానికి మేము సులభమైన మంత్రాన్ని దేనినీ నేర్పము. అన్ని వర్గాలలోను, అన్ని పార్టీలలోను నేడు ఐక్యతకై వ్యాపిస్తూన్న ప్రజా వాంఛను నిర్మాణయుక్తంగా ప్రదర్శించబడాలని మేం కోరుతాం. ఐక్యతకై మనం వేసే ప్రతి అడుగు మన దేశాన్ని ముందుకు తీసుకెళుతుంది. జాతీయైక్యతను విచ్ఛిన్నం చేసే ప్రతి పనీ దేశాన్ని వెనుకపోటు పొడుస్తుంది. నేడు మన ప్రజలలో ప్రతి ముఠా, ప్రతి జాతీయ సంస్థ, తమ తమ దృక్పథాలలో, ఐక్యతకు కృషి చేస్తున్నాయి. వీరందరినీ, దేశీయులందరినీ, మేము బ్రహ్మాండమైన ఉద్యమంలో, నిర్మాణయుక్తముగా పాల్గొనేటట్లు చేస్తాం. ప్రజా సామాన్యం మేల్కొని కార్యరంగంలో దూకితేనే నాయకుల మధ్య ఐక్యత సాధించబడుతుంది. నాయకుల మధ్య ఐక్యత జాతీయైక్యతోద్యమానికి చివరి దశ; మొదటి దశ మాత్రం కాదు.

మేము దేశంలో సాగిస్తూన్న జాతీయైక్యతోద్యమానికి యీ క్రిందివి ప్రధాన నినాదాలు:

—కాంగ్రెసు నాయకుల్ని ప్రభుత్వం విడుదల చేయాలి.

—జాతీయ ప్రభుత్వ స్థాపనకు సంప్రతింపులు జరపాలి.

—వేర్వేరు జాతుల ప్రజలకు, ముఖ్యముగా ముస్లిము జాతుల (Muslim Nationalities) ప్రజలకు, స్వయం నిర్ణయ హక్కు గుర్తించబడాలి.

—భారతీయులు మిత్రరాజ్యాల ప్రజలతో కలిసి స్వాతంత్ర్యాన్ని పొందాలి.

ఇవి వెంటనే సాధించబడవలసినకోర్కెలు. ఇవిసాధించబడితేనే మనం దేశాన్ని నేటి విషమావస్థనుండి రక్షించగల్గుతాము. అప్పుడే మనదేశాన్ని రక్షించుకోవడానికి, స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికీ, సాధ్యమవుతుంది.

మాతో చేతులు కలుపవలసిందని దేశభక్తులందరినీ మేము కోరుతున్నాం. మీమీ సిద్ధాంతాలను నీళ్లవదలుకోకుండా, మనందరి శ్రేయస్సు కొరకు, మాతో సహకారం చేయవలసిందని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.

కాంగ్రెసు వాదులకువిజ్ఞప్తి

కాంగ్రెసు దేశభక్తులారా! మేముకూడా మీతోడి కాంగ్రెసువాదులం. ఇంతవరకూ మనం చేయిచేయికలిపి, ముందుకు నడిచాం. కాని యీ రోజున మనం వేరువేరుగా వున్నాం. కాని కాంగ్రెసు ఆదర్శమైన స్వాతంత్ర్యం కొరకు మేము పూర్వం మాదిరిగానే పట్టుదలతో కృషి చేస్తున్నామని విశ్వసిస్తున్నాం. మాకు తెలియజెప్పడానికి మీకెంత హక్కువున్నదో, మీకు విజ్ఞప్తిచేయడానికి మాకుకూడా అంతహక్కువుంది. విధ్వంసక్రియలను, అరాజకచర్యలను మానవలసిందని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అవి మనదేశాన్నే పోటుపొడుస్తాయి; సామ్రాజ్యవాదుల్నికాదు. అప్పుడే ఈ ఉద్యమం వ్యక్తిగతహింసావాదుల చేతుల్లోకి, ఫార్వర్డు బ్లాక్ వారిచేతుల్లోకి, ఎలాజారిపోతుందో చూడండి. భారతదేశస్వాతంత్ర్యాన్ని కోరే మీరు బోసు, టోజో, హిట్లర్‌ల పక్షంవహించుతారా? లేక నెహ్రూ - చంగ్‌కైషేక్ - స్టాలిన్‌ల పక్షం వహిస్తారా? లోతుగాఆలోచించి, త్వరగా కార్యరంగానికి రండి! అక్షరాజ్యాలపక్షం వహించకండి. బోసు అనుచరులు చూపేమార్గాన్ని నడవకండి. ఫాసిస్టువ్యతిరేక దేశభక్తులందరితోను చేతులు కలిపి, కాంగ్రెసు నాయకుల విడుదలకై ఆందోళన (మిగతా 9 వ పేజీలో)

Published by Katragadda Rajagopala Rao and Printed at The Popular Printers, Governorpet, Bezwada.

END OF ISSUE